Post Box-No. 212. Telephone No. 544.
Registered No. M. 1118
విడి పత్రిక ౧-కి ౧ అణా.

ఆంధ్రపత్రిక

ప్రతిదినము ప్రకటింపఁబడును

309775

VOL. 6. సంపుటము. ౬
చెన్నపట్టణము 1920 వ సం॥రం ఫిబ్రవరినెల 23 తేది సోమవారము
సిద్ధార్థి నామ సంవత్సర ఫాల్గుణ మా॥ శుద్ధ చవితి.
NO. 268 సంచిక ౨౬౮

అమృతాంజనము

తలనొప్పులకు ప్రసిద్ధి కెక్కినది. ఇతర వివిధమైన నొప్పులను కూడ మా అమృతాంజనమును వాడి నంతమాత్రమున నయమగును.

సులభ వెల 0-10-0 అణాలు.

మోహిని తైలము	రు 0-12-0
కామర తైలము	0-6-0
దంతచూర్ణము	0-2-0

అమృతాంజనం డిపో,
6, తంబుశెట్టి వీధి, మదరాసు.



బ్లాకు స్టోను ఆయిల్ ఇంజనులు.

కిరసనాయిలు, క్రూడు ఆయిలు మున్నగు చమురుల నుపయోగించి పనిచేయునట్లు తయారు చేయబడినవి.

ఈ రాజధానిలో అనేకమైన బ్లాకు స్టోను ఇంజనులు పనిచేయుచున్నవి. యజమానులకు మంచి తృప్తినిచ్చినవి. పూర్తియైన వివరములకును ధరలకును నేడే మాకు వ్రాయుడు.

సోలు ఏజంట్లు:

మార్షలు సన్సు & కో., (ఇండియా) లిమిటెడ్,

ఇంజనీయర్లు

నెం. 9, సెకండులైను బీచ్, మద్రాసు.

బొంబాయి, బెజవాడ, లాహోరు, తంజావూరు.

160 పుటల పుస్తకము ఉచితము

ఆరోగ్యమును శాశ్వతసుఖమును పొందుటకు ప్రాచీనమైన కొన్ని విధులను అనుసరించుటకు నేర్పుచున్నది. ఈ ఉత్తమమైన పుస్తకము ఆరోగ్యమార్గమును తెలియజేసి శరీరసౌఖ్యమును దృఢగాత్రమును, ఆయుర్వృద్ధిని ఇప్పించును. ఈ పుస్తకము ఉచితముగా నీయబడును. పోస్టుకార్డుయందు మీ పేరు విలాసము వ్రాయుడు. (219)

వైద్యశాస్త్రి మణిశంకర్ గోవిందజీ,
ఆతంకనిగ్రహ ఔషధాలయం, 157, బ్రాడ్వే, మద్రాసు

ఆంధ్ర దినపత్రిక చందా.

12 మాసములకు	18-0-0
6 మాసములకు	9-0-0
3 మాసములకు	4-8-0
1 మాసమునకు	1-8-0

ఆంధ్ర వారపత్రిక చందా.

12 మాసములకు	3-0-0

"ఆంధ్రపత్రిక" పోస్టుబాక్సు నెం 212 మదరాసు.

ఆత్మజిజ్ఞాసా.

శరీరమును విడచినతరువాత ఆత్మస్థితి.
గ్రంథకర్త:- పా. జగన్నాథస్వామిగారు, బి. ఏ.
చిన్నసైజు చక్కని గ్రంథము. వెల ౦-౩-౦.
మేనేజరు, ఆంధ్రపత్రికా కార్యాలయము
పోస్టుబాక్సు నెం. 212, మదరాసు.

శారదాంబ ఒకచక్రాని నాటకము

ప్రతివారును చదువ తగినది. క్రయం 0-4-0.
మేనేజరు, ఆంధ్రపత్రిక ఆఫీసు, మదరాసు.

అభయమెందున్నది? (1046)

ఆయుర్వేదాశ్రమమున

కలరా, ప్లేగు, ఇన్ఫ్లుయెన్జా

ఇత్యాదులకు వేనికిగాని భయమువలదు.

వైద్యరత్న పండిత డి. గోపాలాచార్లుగారి

శాస్త్రీయాయుర్వేదౌషధములు సిద్ధౌషధములు వ్యాధులను పోగొట్టుచుండగ, రాబోయిన నష్టపెట్టును.

కలరామందులు.		ప్లేగుమందులు.		ఇన్ఫ్లుయెన్జా మందులు.	
పెద్ద సీసా	రూ. 1-2-0	పెద్ద సీసా	రూ. 2-2-0	సీసా	రూ. 1-12-0
చిన్న ,,	,, 0-12-0	చిన్న ,,	,, 1-6-0		

ఇంకా అనేకౌషధములు గలవు. ప్యాకింగు-పోస్టేజి ఖర్చులు ప్రత్యేకము. క్యాటలాగు ఉచితము.

కంతి విలాసము: పండిట్, మదరాసు.

మేనేజరు, ఆయుర్వేదాశ్రమము,
౧౫౫, ఆచారప్పన్ వీధి, జి. టి. మదరాసు.

మిక్కిలి ప్రశస్తమైన పరిమళద్రవ్యము

ఓటో దిల్బహారు (రిజష్టర్డు)

పరిమళద్రవ్యముల కన్నిటికి నిది రాజు

ఇండియా దేశమునందు జరిగిన అన్ని ప్రదర్శనములందును చాల పతకములను ప్రశంసా పత్రములు నియ్యబడినవి.

దీనిలో సారాయి సంబంధ మేమియును లేదు గాన ఆచారవంతులందరును గూడ దీనిని నిరభ్యంతరముగ నుపయోగించవచ్చును. అనేక విధములగు పుష్పముల సువాసన దీనియందు గలదు. ఒకటిరెండు చుక్కలు చేతిరుమాలుమీద వేసిన చాలును. అప్పుడే కోసితెచ్చిన పుష్పములవలన వ్యాపించు పరిమళమువంటి పరిమళ మపరిమితముగ వ్యాపించుచుండును. దీని సువాసన నిలుచునంతకాలము మరియే పరిమళద్రవ్యమునకును నిలువదు. పెద్దసైజు (అరఅవున్సుబుడ్డి) రు 2-0-0 మధ్యసైజు రు 0-12-0 చిన్నసైజు రు 0-8-0 వి.పి. చార్జి రు0-5-0. మీస్థలమునందు దొరకనిచో క్రింది సోల్ ఏజంట్లకు వ్రాయుడు.

ఆంగ్లో ఇండియను డ్రగ్ అండు కెమికల్ కంపెని,

(D 1J6 W 100) 155 జుమ్మామసీదు, బొంబాయి.

మంచి మేలువస్తువులనే ప్రోగుచేయుము.

రాణిపేటలో నుండు ఈస్టిండియా డిస్టిలరీస్ అండు షుగర్ ఫ్యాక్టరీస్ (లిమిటెడ్) కంపెనీవారి రసాయనిక శాఖవారిచే తయారుచేయబడిన మంచి మేలైన

ఎవసమ్ పుష్పు పచ్చ అన్నభేది

ఆర్కాటు అంటురోగ నివారిణీద్రవము

వివరములకు, ధరల జాబితాకు యిట్లు వ్రాయుడు :

ప్యారీ అండు కంపెని, మేనేజింగు ఏజంట్లు,

(1601) A

పోస్టుబాక్సు నెం 12. మద్రాసు.

ఇప్పుడే ## ఫోంటెన్ పేనాలు వచ్చినవి.

బ్లాక్ బర్డు రు. 3-4-0	సెల్ఫ్ ఫిల్లర్ నెం. 210	రు. 3-8-0
ఆరెన్జాద్రె 2-0-0	డిటో 205	2-8-0
ఎ బర్ సెట్ 6-8-0	పెండిక్లిన్సు	రు. 0-14-0

గిరి బ్రదర్సు, స్టేషనర్సు, ట్రిప్లికేన్, మద్రాసు.

తామరతైలము

తామర, తీట, గజ్జికి, మంచిమందు

డబ్బీ 1-కి అ. 6. 12-కి రు. 3-12. 100-కి రూ. 25.

అమృతాంజనము డిపో - బొంబాయి, మద్రాసు.

అష్టాంగ మెడికల్ స్టోర్సు లిమిటెడ్ ట్రిచూరు.

(1931) కొచ్చిన్ స్టేట్.

మెడికల్ స్టోర్సుకు వైద్యశాలలకు, వైద్యులకు కావలసిన శ్రేష్ఠమైన వనమూలికలు, ఔషధములనూనె, తేనె, ఆవు నెయ్యి మున్నగు మేలైన వస్తువులు మా వద్ద తయారుగానున్నవి. ధరలపట్టీ ఉచితముగా పంపబడును. ఉత్తర ప్రత్యుత్తరములు ఇంగ్లీషులో నడపవలెను.

Correspondence to be in English
Ashtanga Vidyasala Ltd, Chemists & Druggists.
P. O. TRICHUR. Cochin State.

నోటీసు (2087)

కృష్ణాజిల్లాలో దీవి పంపింగు ఇంజనులమూలముగా పారునట్టి జలమువలన పైరుపెట్టుటకు వీలైనట్టి బీడుభూముల అమ్మకము.

కృష్ణాజిల్లాలో దీవి ద్వీపమునందు పన్నుకట్టబడిన బీడుభూములున్నూ, చెరువు ఆధారముగలిగినట్టి భూములున్నూ మొత్తము3 700 యకరములు రైతులకు సర్వస్వాతంత్ర్యములతో బందరు డివిజను డిప్టీకలక్టరు వారివలన వేలమువేయబడును

వేలము తప్సీలు

వేలము వేయబడు స్థలము	తేది
అవనిగడ్డ	22-3-1920
నాగాయలంక	23-3-1920 నుండి
,,	26-3-1920 వరకు
కోడూరు	27-3-1920,
,,	29-3-1920 నుండి
,,	31-3-1920 వరకు

భూములు చిన్నచిన్న లాట్లుగా విక్రయించబడును. దీవిపంపుల మూలముగా సాగుబడు చేయబడుచున్నవి. బందరు రివెన్యూ డివిజనల్ ఆఫీసరు గారికి వ్రాసి అమ్మకము షరతులు మొదలైన వివరములు గల నోటీసులు తెప్పించుకొనవచ్చును.

Kistna Collectorate
Damp—Tadinada
Cated 10—2—20.
V. K. 10'2.

B. Rama Rao
(for Collector)

ఉచితము! (1723) Free

సర్కారునందు రిజిష్టరుచేయబడిన నం 253

అణాస్టాంపునంటు చేవ్రాలుముద్ర గల్గిన రసీదు:—ఈ మువ్వైరెండు మాత్రలు గల బాట్లీలను గొనువారికి ఇవ్వబడును. ఈ మాత్రలను సేవించి గుణ మగపడనియెడల ఈశ్వరసాక్షిగ ఆ రసీదునందు చేవ్రాలు చేసి 1 మాసములోగా దానిని పంపితే వెలను దానిని పంపుతాము. ఈ ప్రతిజ్ఞను మేము రొమ్ముకట్టి చేయుచున్నాము.

గుల్షన్ జోబన్

శక్తివర్ధకము! ధాతుపౌష్టికము!! రోగనివారకము!!!

ఈ మాత్రలు పొందటిడినమో ఆశ్చర్యమగు గుణములను గనుపడును. చిక్కినదవుడల బుష్టిచేసి నిగనిగ మెరుపు చేయును. శరీరమందు స్ఫూర్తిగల్గి వీర్యవృద్ధిచే సుఖనిద్ర నిచ్చును. నరములనొప్పి, వాయువు, తల తిరుగుట, శ్వాసము, దగ్గు, కడుపునొప్పి, అజీర్ణము, మలబద్ధత, జ్వరములు, మూలవ్యాధి, మేహరోగము, మూత్రరోగము, స్వప్నమందలి స్రావము, స్త్రీలప్రదరము, కాలము తప్పి బుతువగుట వీటిని సమూలనాశము చేసి రక్తవృద్ధియు శుద్ధియు చేసి చర్మసంబంధవ్యాధులను నశింపజేయును. వెల బుడ్డి 1-కి రూ. 1-0-0, 3-కి 2-10-0. త. ఖ. వేఱు. ఇవి అన్నిచోట్లను దొరకగలవు.

దీ గుల్షన్ జోబన్ కంపెని, బొంబాయి 3.

The Gulshan Joban& Co,. No: 3. Nagdevi Street,Bombay

ఐపుడిన్ సహితమైన డా॥ పి. డి.

సావంతుని వనౌషధి సారసపరిల్లా

అపరిశుద్ధపు రక్తమువలన జనించు బాధ్యతములను తీసివేయుటవంటి మందు. పొరపులను, పచ్చలను, గండమాలలను సర్పిన్నాను, ప్రాతపొక్కులను అన్ని విధములవలన గలుగు చర్మరోగములను పోగొట్టును. (28)

మిక్కిలి శక్తివంతమైన రక్తశుద్ధికారిణి

వనౌషధి సార్సపరిల్లా గుణ మిచ్చుట నిస్సంశయము, ఎటువంటిదైనను ముదిరిపోయినను అన్ని విధములైన దోషములను పోగొట్టును. శరీరమునందలి పాదరసదోషములను, మలబద్ధకమును కార్జసంబంధమగు నొప్పులను పోగొట్టిరక్తమును శుభ్రపరచును. శరీరారోగ్యమును గలుగజేయును. 16 రోజులవరకు పుచ్చుకొను 4 ఔన్సు బుడ్డిలో అమ్మబడును.

ప్రొప్రైటరు.— పి. డి. సావంత్,

144. ఫనసవాడి, నెం 2 బొంబాయి

Proprietor: P. D. SAVANT,
Fanaswadi, No. 144, No. 2, BOMBAY

ఆర్యవైశ్యమహాసభ

ప్రత్యేకసమావేశము

1920-వ సం॥ ఫిబ్రవరి నెల 22-వ తేది గుంటూరులో సమావేశమగుట

టి. ఆదినారాయణ శ్రేష్ఠి, బారిష్టరు అట్-లా-గారి అధ్యక్షతోపన్యాసమునందలి క్రింది భాగములు ముద్రితములు:

ఈసభయొక్క ముఖ్యోద్దేశము

ఈ సభయొక్క ముఖ్యోద్దేశమునుగూర్చి చర్చించుటకు పూర్వము కొన్ని సంగతులను నేను జెప్పవలసియున్నది. వైశ్య సంఘము ముఖ్యమైన దనియు మొన్న మొన్నటివరకు భారత దేశవర్తకము నంతయు కాణాచివలె హస్తగతము జేసికొన్న విషయమును హిందూదేశచారిత్ర మెంత పురాతనమొ ఇదియు అంతపురాతనమైనదే. శ్రీరామచంద్రుని కాలమున నేమి చంద్ర గుప్తుని కాలమున నేమి ఇటీవల జరిగిన సిపాయికలహముకాల మున నేమి వర్తకమునకు, లావాదేవీలకును వీరే కాణాచులు. ఈవిషయము నిర్వివాదాంశము. తూర్పు ఇండియా సంఘము వారుగూడ మన వైశ్యులకడనే సొమ్మును దీసికొనెడివారు. కోట్లకొలది రూపాయిలను పుచ్చుకొనెడివారు. ఆర్యవైశ్యులు మోసము లేక ప్రవర్తించిరని హిందూదేశచారిత్రము చాటుచు న్నది. విదేశవర్తకము గూడ వైశ్యుల హస్తగతమైనది. నేడు గూడ బాల్యవివాహము జాల్పనాడు దంపతులు చిన్న పడవను నిర్మించి నీళ్లలో వదలెడు సంగతిని మన మెఱుంగుదుము. రాజ కీయములయందు గూడ బలకరమగు స్థానము నాక్రమించు కొన్న గాని మన వర్తకసంఘము నిర్భయముగ నిలువజాలదను విషయమును గుర్తింపక మన అశ్రద్ధవలనను అతి బాల్య వివాహములను రజస్వలా పూర్వవివాహములను మనము అవలంబించుచున్నారము. దృష్టిదోషమును గూడ పాటించు చున్నారము. విదేశయాత్రలను నిరుత్సాహపరచుచున్నారము. వీటిచే మనము విదేశవర్తకమును గోల్పోవుచున్నారము. తుదకు చిల్లర వర్తకులుగ ఏర్పడుచున్నారము. వడ్డీవ్యాపారవిషయములు ఇతరసంఘములపాలైనవి. సాంఘిక విషయములయందుగూడ మనకు బ్రాహ్మణేతరులకును దూర మైనది. తుదకు మనము శూద్రులముకాము, బ్రాహ్మణు లము కాకుండ మిగిలినారము. ఈవిషయమునుగూర్చి మనము ముఖ్యముగ చర్చింపవలసియున్నది. మన వ్యవస్థను నేను కొంచెముతక్కువగ నిర్వచించినను మనము ఆశ్చర్యపడనవసరము లేదు.

వైశ్యుల ఔన్నత్యము

దేశీయ వర్తకములో చాలవరకు మనము ఇంకను పాల్గొనుచున్నారము. పల్లెటూళ్లయందుండు మన వైశ్యవర్త కులే రయితులకు పెట్టుబడి పెట్టువారు. పట్టణపు మార్కెటు లందుగూడ మన వైశ్యవర్తకులే మధ్యవర్తులు. వర్తకశాఖలందు చాలవరకు మన వైశ్యులు గౌరవస్థానమును గొప్పస్థానము నాక్ర మించుకొనుచున్నారము. మన నాటులో పెన్సిలు ఫ్యాక్టరీని ప్రారంభించినది మన వైశ్యులే. క్రొత్తపరిశ్రమలను జయకర ముగ సాధించుటకు వైశ్యులు సమర్థులని దొరతనమువారికి తెలియజేసిరి.

ధర్మచింత

త్యాగమునందు గూడ మనమే పేరు వడసినారము ఇందులకు కలవల సోదరులయొక్కయు, పొత్తూరి అయ్యన్న శెట్టిగారియొక్కయు దానములే తార్కాణములు. ప్రతియింటను వీరి పేరులు వ్యాపించినవి. విదేశములయందు చదువుకొను విద్యార్థులకు ఆర్యవైశ్యమహాసభవారెంతయు సహాయ మొసర్చిరి.

శ్రీ కన్యకా పరమేశ్వరీ ధర్మసంఘమువారు వైశ్యుల కును, వైశ్యేతరులకును ఉదారభావముతో సహాయ మొసర్చు చున్నారు. విద్యావిషయములో గూడ మనము బ్రాహ్మణుల తోబాటు ఇంచుమించుగ సమానముగనే యున్నారము. మనలో 1000-కి 521 విద్యావంతులు గలరనియు, బ్రాహ్మ ణులలో 654 గురు కలరనియు మాంటాగూ గారి కర్పించిన వినతిపత్రమున నిరూపించబడిన సంగతి మీ రెరింగిన విషయ మే. ఈ రాజధానిలోనే ఆర్యవైశ్యులు ౯ లక్షల కెక్కువగ నున్నారు. ప్రభుత్వమువారికి చెల్లించు పన్ను విషయములో గూడ మనను ప్రత్యేకపు సౌకర్యములను ప్రసాదింప వలసి యున్నది. దేశముయొక్క పరిపాలనము నెరవేర్చుటను కొన్ని క్రొత్తమార్పులను అభివృద్ధికొరకు జేయవలసియున్నది. దాని కిగాను క్రొత్తగ పన్నువిధింపవలసియుండును. ఈ పన్నులు విశేషముగ గట్టువారలకు ప్రభుత్వమున తగిన పలుకుబడి యుండవలయును.

ప్రత్యేక ప్రాతినిధ్యము

రాబోవు క్రొత్తశాసనసభలయందు ప్రత్యేక సౌకర్య ములను మనసంఘమువారు సహేతుకముగ గోరవలెను. మొద ట మనసంఘము ప్రత్యేకసాంఘిక ప్రాతినిధ్యము విశ్వసింపలేదు. ఈసూత్రము ప్రవేశపెట్టబడనిచో ఇతరసంఘములతోబాటు మనముగూడ మనమోక్షమును బడయ ప్రయత్నించెడివారము. బ్రాహ్మణుల ఉద్దేశ్యములకును ఆశయములకును వైశ్యుల ఆశ యములకును భిన్నభావ మున్నటుల ఎన్నడును తోచలేదు. ఆ చార విషయములందును, ఉపాధ్యాయ[?]ములందును బ్రాహ్మణులతో పాటు మనము సమానముగ నుండుటచే భేదభావమున కవకాశ ముండజాలదు. అందుచేతనే 1917-వ సంవత్సరమున మాంటేగూ గారు ఇండియాకు విచ్చేసినపుడు తగినంత ప్రాతినిధ్య మొసంగ వలయునని కోరినారము గాని మరితర బ్రాహ్మణేతరసంఘము వారివలె యితర సంఘముల పట్ల విరోధభావమును వ్యూని వర్తింపలేదు. ఇందువలననే చాలమంది వైశ్యసంఘపు నాయ కులు చెన్నరాజధాని బ్రాహ్మణేతర సంఘమున మనఃపూర్తిగ జేరిరి. వారలతో సంబంధము లేక ఆయా తెగలవారికి తగినంత ప్రాతినిధ్య మొసగవలయునని కోరినార ము. ఈ యుద్యమమే రాజకీయముల యథార్థము గ్రహిం చి అభ్యుదయకరమగు మార్గమును గ్రహించినది. ప్రత్యేక ప్రాతినిధ్యము ఇపుడు అంగీకరింపబడుటచే మన కిపుడు ప్ర త్యేకముగ జరుగు సమావేశము కావలసివచ్చినది. ఇతర బ్రాహ్మ ణేతరసంఘముల సంఖ్యకంటె మనసంఖ్య స్వల్పము. అందు చే మనకు అవకాశముండకపోవచ్చును. బ్రాహ్మణేతరసంఘ మునకు కొంతసంఖ్య నిర్ణయింపబడినపుడును ప్రత్యేకింపబడినపు డును, మనకుగూడ మనసంఖ్యను నిర్ణయించి ప్రత్యేకించుట మంచిది. మనసంఘము వర్తకమున అందరితోడను సంబంధము కలిగియున్నది. ప్రత్యేకపులాభములతో సమన్వితమైనది. వీటిని కాపాడవలసియున్నది. మనకు ఎన్ని స్థానములు లభించినను అయ్యవి ఏ జాతికిని వర్తింపక వర్తకపుశాఖలకు సంబంధించి యుండును. వర్తకపులాభములకు అనుకూలముగ నుండును. ముఖ్యముగ మధ్యతరగతి వర్తకమునకు లాభించును మీ యభిప్రాయముల నరసి నేనీ ఉపన్యాసమును వ్రాయకుండు ట జేసి ఇంతసంఖ్య కావలయునని నిర్వచించుట సమంజసముగ నుండజాలదు. అందుచే సూచించుటగూడ అసమంజసము. దీనిని గురించి మీరందరును చర్చించి మీ యభిప్రాయమును తెలియ జేసిన, మీ యభిప్రాయము ప్రకారము ప్రవర్తించువాడను. ఏదో కాకతాళీన్యాయముగ మనలో ఎవరినో దొరతనమువారు పేర్కొన్నంతమాత్రాన సంతసించి యూరకుండరాదు. అది యీ కాలమునకు సరిపడదు. అసంతృప్తికరమైనది. మీ కోర్కె లను హేతుయుక్తముగ వివరీకరింపుడు. అయ్యవి నెరవేరు వరకు అచంచలమగు పట్టుదలతో కృషిసల్పుడు. ఈప్రత్యేక ప్రాతినిధ్యము మన రాజ్యాంగశాసనమున శాశ్వతముగ నుండ రాదని నా యభిప్రాయము. సాధ్యమైనంత శీఘ్రముగ ఈ కృ త్రిమపు సహాయమును విడనాడి, మనము గూడ ఇతరులతో న్యాయముగ బహిరంగముగ పోటీకి నిలబడి స్నేహభావముతో ఇతరులతో నభ్యర్థులుగ నిల్చుటకు కృషిసల్పవలయును. ఇంకొక పదివత్సరములలో మనకు ఎక్కుడు ధైర్యము, ఆత్మవిశ్వాస ము, రాజకీయపరిజ్ఞానము ఇనుమడించును. ఇది నా నిశ్చయాభి ప్రాయము. రెండు మూడు ఎన్నికలయినపిదప మనముగూడ అనుభవముగలవారమై యితరసంఘములతో నభ్యర్థులుగ నిలువ గలుగుదుము. ఇంతకుగూడ పాలకులు శాసననిర్మాతలును మనసంఘమును గుర్తింపక మన సత్వములను గ్రహించనిచో తమకే నివారింపరాని తొందరలు గలుగునని, మనము పాల కులను హెచ్చరింప నగు. నూతనసంస్కరణముల ననుసరించి రాబోవు పాలనము వ్యయముతో గూడుకొన్నది. వ్యయమును భరించుటకు క్రొత్తగ హెచ్చుపన్నులను విధింపవలసియుండును. ఆదాయపు పన్నులను గూడ హెచ్చింపవలసి యుండును. అపుడు లెక్కలను చూడగా మొత్తమున జనసంఖ్య స్వల్ప ముగ నున్నను ౯ లక్షల జనసంఖ్య గల మనము - వైశ్యులము - ఈపన్నులలో గొప్ప బరువును భరింపవలసియుండును. పన్ను లను విధించుటయందు పన్నులను చెల్లించువారికి అధికారముండ వలయునన్న మాట యెల్లరకు విదితమే. నూతన పారిశ్రామిక శకము ప్రారంభమగు సూచనలు దృగ్గోచరము లగుచున్నవి. ఈ నూతన పారిశ్రామికయుగము వికాసవంతమైనది. మొట్ట మొదట పరిశ్రమలను వడపుట కష్టము. అట్టికష్టములను సరకు చేయక పరిశ్రమలను నడుపువారు వైశ్యులు. రాజకీయములందు కార్యజ్ఞానము గలవారు పారిశ్రామికవిషయములందు గూడ కౌశలముగలవారుగ నుందురని చారిత్రములు చాటుచున్నవి. కాన ఈ నూతన శాసనసభలు విజయము గాంచవలెనన్న సభల యందు పన్నుల గట్టువారి సంఖ్యయు, వర్తకపుసంఘమువారి సంఖ్యయు నెక్కువగ నుండవలయును.

రాజకీయములందు ముందంజవేయుడు.

ఇంతటితో తృప్తిజెందక మనకంటె నెక్కువగ రాజ కీయములందు పరిశ్రమగల సోదరులను మించుటకు యత్నింప వలయును. ఇట్లు మనము బహిరంగముగ పోటీ సల్పిననే మన ము నెగ్గగలము. కొంత పరాజయము గలిగినను అయ్యది బల ముగనే పరిణమించును. మరింత ఎక్కువ రాజకీయవిజ్ఞానము కలుగును. సాధారణపు ఎన్నికలలో మనము పది సంవత్సర ములలో ఎక్కువస్థానములను శాసనసభలయందు బడయగల్గు దుమని చెప్పగలవాడను. దీనికై పెక్కు ప్రతిష్ఠాపనలను నెల కొల్పి వీటి నన్నిటిని ఒకకేంద్రస్థానమునకు అంగములుగ నియ మించి ఉద్యమవ్యాపకమును నిరంతరము అచంచలదీక్షతో జేయవలయును. ఇట్లొనర్చిన విజ్ఞానము గాఢముగ మన సంఘ మున వెదజల్ల గలుగుదుము. మన సంఘము రాజకీయ జ్ఞానో దయమును గాంచును. బహిరంగపు ఎన్నికలలో మరియొక లాభము కలదు. ప్రతిసంఘపు యభ్యర్థులును మీ ఓటును కోరె దరు. ఒక్కొక ఎన్నిక జరిగినకొలది మీ రాజకీయ పరిజ్ఞానము ఇనుమడించును. మీ వోటును సద్వినియోగము జేయ గలుగు దురు. సాధారణపు ఎన్నికలయందు గాని, మన సంఘమునకు ప్రత్యేకింపబడు స్థానములకు గాని మనము అర్హులగు వారిని మొగమోటమిలేక యెన్నుకొనవలయును. దేశాభ్యుదయమునకు పాటుపడువారిని, జాతీయభావోపేతులను, యావత్సంఘ ఐక్యమునకు ప్రయత్నించువారిని ఎన్నుకొనవలయును. మన సంఘపు భావిభాగ్యోదయములు మాత్రమే గాక దేశాభ్యుద యము గూడ దీనిపై ఆధారపడియుండును.

స్థాయిసంఘ మావశ్యకత.

మనము ఈసమావేశమున కొన్ని తీర్మానముల గావిం చి అంతటితో నూఱకపోయిన నుపయోగములేదు. నిరంతర మగు ఆందోళన ముఖ్యము. మనలో కొందఱు యువకుల గ్రా మగ్రామముల కంపి యుపన్యాసము లిప్పింపవలయును. అం దులకు ధనము విశేషముగ కావలయును. మన సంఘమునం దట్టి యువకులకు కొఱంతలేదు. గ్రంథి కృష్ణార్యగారు, కుమా రస్వామిశ్రేష్ఠి గారు నూతనముగ పురపాలకసంఘమునకు ఎన్ను కొనబడిన సామి వేంకటాచలశ్రేష్ఠి గారును ఇంకను ఇట్టి వా రలనేకులుగలరు. మనయందు సరియగు పని సలుపు సంఘము లేనందున జఱుగవలసిన పనియంతయు జరుగకున్నది. కడపటి సభయందు ఆనేకులు విద్యాపోషణమునకై, విద్యార్థివేతన ములకై ధనమునిచ్చెదమని వాగ్దానము చేసి యుండిరి. ఆధన మును వసూలుపఱచినట్లు కానరాదు. సభయం దామోదింప బడిన రజస్వలానంతర వివాహములు, వివాహసమయముల ఖర్చులను తగ్గించుట, కన్యాశుల్కమును నిషేధించుట మొద లగు విషయము లాదిగాగల విషయములపై గ్రామ గ్రామ మునకు వెళ్లి ఉపన్యాసములిచ్చినగాని కార్యసాఫల్యముండదు. అట్టిపని జేయుటకు మనమిచ్చట నొకసంఘము నేర్పఱచిన ఈ సమావేశ మెంతయు ప్రశంసాపాత్రమగును.

మదరాసు అండు సదరన్ మరాటా రైల్వే కంపెని (లిమిటెడ్)

(ఇంగ్లాండులో ఇంకార్పొరేటు కాబడినది.)

నోటీసు

19 0-వ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో జరుగబోవు తిరువత్తూరు బ్రహ్మోత్సవము.

పై ఉత్సవమునకు తిరువత్తూరు వెళ్లదలచిన యాత్రికుల సౌకర్యము కొరకు, రైల్వేకంపెనీ వారు, వాతావరణము కలుగువలన, ప్రత్యేకముగ ఎక్కువ రైలుబండ్లను నడిపింపజాలరని తిరువత్తూరు వెళ్లదలచిన ప్రజలందరకు యింతమూలముగ తెలియపరచు చున్నారు. (2085)

పదవ కృష్ణామండల సహకారసభ.

తణుకు తాలూకా-మంచిలి.

22-వ తేదిని ప్రారంభ మగుట

అధ్యక్షులగు దివాన్ బహద్దరు మోచర్ల రామచంద్రరావు పంతులు బి. యే., బి. యల్., గారి ఉపన్యాసము.

ఈ జిల్లాలోని సహకారోద్యమమును [illegible] ఇప్పటి [illegible] చేయవలసిన యావశ్యకత [illegible] కృష్ణా [illegible]. ఈ జిల్లాలో సహకారోద్యమము యొక్క వ్యాప్తిని [illegible] ప్రతివారికి అవకాశమిచ్చు [illegible]. రెండుసంవత్సరముల క్రితము గుంటూరులోను [illegible] జిల్లాలలోను జరిగిన ఈ సహకార సభల లోనే ఆ ప్రదేశములలో సహకారోద్యమవ్యాప్తి అభివృద్ధి [illegible] ఈ యుద్యమ వ్యాప్తి [illegible] [illegible] శ్రద్ధవహించుట [illegible]. ఇప్పుడు మీరందరు ఎక్కువ సహాయముతో [illegible] చూచి సంతోషించుచున్నాను. మన తెలుగు జిల్లాలన్నిటిలో ప్రత్యేకముగ [illegible] సహకారసభ [illegible] ప్రజల [illegible] ఈ ఉద్యమము యొక్క [illegible]. మంచిమార్గమును [illegible]. ఈ [illegible] సహకార [illegible] తోడ్పడును. [illegible] సెంట్రల్ బ్యాంకులు [illegible] ఈ జిల్లాలో కూడ సహకారోద్యమము ఎక్కువ వ్యాప్తి చెందుచున్నది. ఈ జిల్లాలో 312 సంఘములున్నూ, 8 సెంట్రల్ బ్యాంకులున్నూ కలవు.

[illegible] ఈ సెంట్రల్ బ్యాంకుల [illegible] ఏర్పాటు [illegible] బెజవాడ సెంట్రల్ బ్యాంకు [illegible] శ్రీ వేమూరి సుందర [illegible] రావు పంతులు గారికి [illegible] కృతజ్ఞతా వందనములు. ఈ జిల్లాలోని సెంట్రల్ బ్యాంకుల [illegible] కార్య [illegible] కృతజ్ఞుడను.

వ్యవసాయ విషయములందు పరపతి యొక్క అవసరము.

ఈ జిల్లాలో 312 సంఘములకు పెట్టుబడి పెట్టుటకు 8 సెంట్రల్ బ్యాంకులున్నవి. Sir Frederic Nicholoon గారు చెప్పినట్లు వ్యవసాయ కృషికి అవసరమైనది పరపతి. [illegible] ఎంత ఫలవంతమైనప్పటికిని [illegible] వ్యవసాయదారునికి ఎప్పటికి అప్పు అవసరమై యున్నది. [illegible] భూమి [illegible] అప్పు [illegible] భూమిమీద పెట్టబడి పెట్టుటవలన [illegible] ఊహించవలెను. [illegible] ఈ జిల్లాలోని [illegible] పెట్టుబడి [illegible] సెంట్రల్ బ్యాంకులు మనజిల్లాలోని వ్యవసాయదారులకు పెట్టుబడి పెట్టలేక పోవుచున్నవి.

ఈ జిల్లాలో వీరవరిస్థితుల వ్యవసాయ పెట్టుబడి నిమిత్తమై ధనమును [illegible] చేయుట మన కర్తవ్యము. [illegible] ఈ జిల్లాలో [illegible] ఈ సెంట్రల్ బ్యాంకుల సంఖ్యలో [illegible] పెట్టుబడి మొత్తమును [illegible] వృద్ధి చేయుట ముఖ్యమైన విషయము. సంఘములలో [illegible] ప్రజల వృద్ధి చేయుటయందు [illegible] వ్యాపారము చేయుట [illegible] ఈ సహకారోద్యమమును [illegible] కలదు.

బ్యాంకులలో సామ్యాభివృద్ధి ప్రభుత్వమునే.

[illegible]

సహకారబ్యాంకుల సంగతి ఎటులున్నను మన దేశములో జాయింటు స్టాకు బ్యాంకులు వ్యవసాయక వాణిజ్య పారిశ్రామిక కృషులందు వినియోగించుటకు ఏర్పాటు చేయుట మిక్కిలి అవసరమైన విషయము. కృష్ణా గుంటూరు జిల్లాలలో [illegible] జనసంఖ్య యందున్నా [illegible] ఈ జాయింటు స్టాకు బ్యాంకుల [illegible] ఇప్పుడు ఈ దేశములో 843 జాయింటు స్టాకు కంపెనీలున్నవి [illegible] బ్యాంకులున్నూ [illegible] కలవు. అనగా ప్రతి 23 వేలకు [illegible] ఒక బ్యాంకు [illegible] చెప్పవచ్చును. [illegible] 24 [illegible] ఒక బ్యాంకు కలదు. మరి ఇంగ్లాండులో ప్రతి 8 వేల [illegible] ఒక బ్యాంకి కలదు. 1913 సంవత్సరములో ఇంగ్లాండులోని జాయింటు స్టాకు కంపెనీలలో నిల్వయున్న మొత్తము ఆరుకోట్ల ఇరువది లక్షల పౌనులు అనగా తొంబది మూడుకోట్ల రూపాయలు. ఇప్పటికి ఆ మొత్తము వృద్ధి చెందినది. [illegible] ఈ బ్యాంకుల [illegible] చట్ట [illegible] వృద్ధి చేసికొను చున్నది. [illegible] 7 కోట్ల రూపాయల [illegible]. ఈ బ్యాంకుల [illegible] సామర్థ్యము [illegible] వృద్ధి చేసినవి. [illegible] 50, 60 సంవత్సరములలో జరిగినది [illegible] మీరందరు ఆశ్చర్యపడుదురు. ఇంగ్లాండులో [illegible] వాణిజ్యమును వృద్ధి చేసి [illegible] ఈ బ్యాంకు [illegible] వ్యవసాయ [illegible] కమిటీవారు ఈ జాయింటు స్టాకు కంపెనీలు [illegible] పెట్టుబడి [illegible] బ్యాంకు [illegible] దేశములో [illegible] సహకార [illegible] వ్యాపార [illegible] పెట్టుబడి [illegible].

ఈ జాయింటు స్టాకు బ్యాంకుల [illegible] వ్యవసాయ [illegible] సహకార [illegible] మన దేశమునకు [illegible] బ్యాంకు [illegible] ఈ జాయింటు స్టాకు బ్యాంకుల వృద్ధి [illegible].

జాయింటుస్టాకు బ్యాంకులున్నూ, వ్యవసాయ పరపతి సంఘములున్నూ

మనదేశములో జాయింటుస్టాకు బ్యాంకుల వృద్ధి [illegible] వ్యవసాయ పరపతి సంఘములు [illegible] వృద్ధి [illegible]. వ్యవసాయ పరపతి సంఘములందు ఇంగ్లాండులోని జాయింటుస్టాకు బ్యాంకులు [illegible] అప్పులు [illegible] రూపాయల [illegible]. [illegible] దేశములలో [illegible] సహకార పరపతి సంఘములు [illegible] జాయింటుస్టాకు బ్యాంకుల కార్యనిర్వాహకులు [illegible]. ఇంగ్లాండులో [illegible] బ్యాంకుల [illegible] వృద్ధి [illegible] ఈ రాజధానిలో [illegible] బ్యాంకులు [illegible] అప్పులు [illegible] ఏర్పాటు చేయుట [illegible].

బ్యాంకులు [illegible] అవసరమైన [illegible] నిర్వాహకులు [illegible] తెలియుచున్నది. [illegible] బ్యాంకులకు [illegible] కలుగచేయుట [illegible]. ఈ రాజధానిలో జాయింటుస్టాకు బ్యాంకులు, సహకార బ్యాంకులు, [illegible] పరపతి వృద్ధిచేసినయెడల చాలా ఉపకారము జరుగును. (సశేషము)

పోటీ నాటకములు.

శ్రీ [illegible]లో నున్న శ్రీకృష్ణ థియేటరులో 1920 సం॥ [illegible] నెలలో [illegible] విజయము కొరకు ప్రదర్శించినవారికి బంగారు పతకము వగైరా బహుమానము లీయబడును. కావలసిన వారికి రూల్సు పంపబడును.

B. V. RAZ,
Manager.

(2095)

పాకల్పతి వెంకటాచలసంతోషులవారి
ఆయుర్వేదీయ సిద్ధౌషధములు.

1. [illegible] — [illegible]. సీసా 1-కి 1-0-0, 5-కి 1 ఖర్చు. (12-361)

2. [illegible] తైలము:— [illegible]. సీసా 1-కి 0-8-0, 5-కి 1 ఖర్చు.

3. [illegible] — [illegible]. సీసా 1-కి 1-0-0, 5-కి 1 ఖర్చు.

4. [illegible] — [illegible]. సీసా 1-కి 0-12-0 5-కి 1 ఖర్చు.

5. [illegible] — [illegible]

250 మాత్రలు గల సీసా		0-8-0
[illegible]	5-కి	1-8-0
,, ,,	12-కి	2-12-0
,, ,,	25-కి	5-8-0

[illegible]

శ్రీ [illegible] వైద్యశాల, [illegible]

ఇనాం! ఇనాం!!

రెండుఅణాల స్టాంపులు పంపినవారికి [illegible] మిక్కిలి [illegible]గా ముద్రించబడిన 1920 వ సంవత్సరపు [illegible] క్యాలండరు పంపబడును. దర [illegible] పంపుకొనువారికి [illegible] క్యాలండరు పంపబడును.

Rajvaid Sri Bamandasji
Kaviraj
152 Harrison Road
Calcutta

(674-2057)

గుంటూరు.

(స్వకీయ విలేఖరుడు.)

మ్యునిసిపలు:—మ్యునిసిపాలిటీకి ఛేర్మెను పదవి ఖాళీ పడినందున నాపదవికి పూర్వము ఛేర్మెను గానున్న 1 పి. సి. ఎతిరాజులు నాయుడుగారు 2 గోవిందరాజు శ్రీనివాసరావు గారు, 3 జి. రామనాథయ్యగారు, 4 తోటకూర అప్పారావు గారు, 5 నడింపల్లి నరసింహారావుగారు (బారిష్టరు) 6 మహమ్మదు రజాకు సాహెబు జిల్లానీగారు (ఖాజీ) అభ్యర్థులుగా నిలబడిరి. మార్చి 3 వ, తేదిన యెన్నికలు జరుగును. వీరిలో కొందరు వదలుకొన్నట్లు తెలియుచున్నది. మ్యునిసిపలు ఎలెక్షనుకు సంబంధించి ఆక్షేపణ అర్జీలను డిప్యుటీ ఆఫీసరుగారు విచారణను ముగించిరి.

రివిన్యూ:—మా కలెక్టరుగా నున్న ఖానుబహదూరు మహమ్మదు బజులుల్లాసాహెబు బహదూరుగారు చెన్నపురి చీఫ్‌ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటుగా నియమింపబడిరని తెలియగానే మా పుర ప్రముఖులు డాక్టరు ప్లారు దొరగారి యధ్యక్షతక్రింద గొప్ప సభను గావించి శ్రీ కలెక్టరుగారిని యిక్కడనే కొంతకాలముంచవలెనని తీర్మానించి గవర్నమెంటు వారికి దెలిపిరి. కాని ప్రభుత్వమువారు సమ్మతింపక వారిని మార్చినట్లు గెజటులో ప్రకటించిరి శ్రీబజులుల్లా సాహెబుగారు యిక్కడికివచ్చి కొద్దికాలమేయైనను మండలవాసుల మన్ననలకు పాత్రులైరి. వీరియందలి సుగుణసంపత్తియే దీనికి ముఖ్యకారణము. వీరు త్వరలో వదలిపోవుట మండలవాసుల దురదృష్టమని చెప్పవచ్చును.

ఒక మరణము:—నడిబజారులో నిండు సామానులతో బోవు ఒక బండి ఒకవ్యాపారిపై బోవుటవల్ల ఆ రోజున రెండ్లు బాలుడు వెంటనే మృతినొందెను.

కోఆపరేటివ్ సభ:—కో ఆపరేటివు అసిస్టాంటు రిజిష్ట్రారుగనున్న శ్రీ వేమూరి నరసింహారావుగారు మాపురమందలి సాంఘిక సేవాసమితి వారి ఆహ్వానముమీద విచ్చేసి టవున్ హైస్కూలులో నొక సభగావించి సహకారసంఘము యొక్క ముఖ్యోద్దేశ్యములను, దానివలన గలుగు లాభములను గురించి విరళముగా సభ్యులకు బోధించిరి. తరువాత విద్యార్థులు కొందరు యొక సహకారసభను ఇక్కడ నెలకొల్పుటకు నిశ్చయించిరి. ఇప్పటికి దాదాపు 500 లు షేరుల వేయబడినవి. సభకు సంబంధించిన నిబంధనలు మున్నగువానిని నిర్ణయించుటకు కొక ఉపసంఘము నేర్పాటు కాబడినది. దానికి జి. వెంకటరత్నంగారు తాత్కాలిక కార్యదర్శిగ నెన్నుకొనబడిరి.

మహమ్మదను ట్రైనింగుస్కూలు:—ఈస్కూలు హెడ్మాస్టరుగా రగు ఖాజా మొహియుద్దీను సాహెబుగారిని ఒక మహమ్మదీయ విద్యార్థి వెనుకనుండివచ్చి అరంగుళము లోతుగాయముపడునట్లు నెత్తిమీద కొట్టెను. ఆవిద్యార్థి పోలీసువారి స్వాధీనములో నున్నాడు.

గుంటూరుజిల్లా ఎలిమెంటరీ ఉపాధ్యాయులసభ:— ఈ సభ శ్రీ ఏకా లక్ష్మీనరసింహముగారి యధ్యక్షతక్రింద టవును హైస్కూలులో మొన్న జరుపబడినది. జిల్లాలోని అన్ని తాలూకాలలోనుండి దాదాపు 800 మంది ఉపాధ్యాయులు విచ్చేసిరి. ఎస్. పద్మనాభయ్యగారు సోదర ఉపాధ్యాయులను ఆహ్వానముచేయుచు ఉపాధ్యాయుల యిక్కట్లనుగురించిన చక్కని వ్యాసమును జదివిరి. పాలపర్తి రామమూర్తిగారు ఉపాధ్యాయుల బాధ్యతలు, వారు పడుకష్టములు, ప్రాథమిక విద్య మున్నగు విషయములనుగురించి యుపన్యసించిరి. తరువాత టీచర్లకు సంబంధించిన 17 తీర్మానములు చేయబడెను. ఈసభకు విద్యాధికారులు కొందరు విచ్చేసి స్వయముగా టీచర్ల మొరలను వినుట గొప్పవిశేషము. అగ్రాసనాధిపతిగారు సందర్భానుసారముగ టీచర్లకష్టములనుగురించి మాట్లాడుచు వారిజీతము లభివృద్ధి చేయుట ధర్మమని చెప్పిరి. వారి యుగీతములతో సభ ముగింపబడెను.

పోస్టాఫీసువారి విజ్ఞాపనము:—గుంటూరు పోస్టాఫీసువారొక సభ గావించి వైస్రాయిగారికిని, డైరక్టరు జనరలు ఆఫ్ పోస్టల్ అండు టెలిగ్రాఫ్సుగారి కిట్లు తంతి నంపిరి. ప్రస్తుతము పోస్టాఫీసులలో అములులోనున్న పద్ధతియందలి వ్యత్యస్తములను కష్టములను ఆలోచించి తొలగించుటకుగాను అధికారులను అనధికారులనుగల ఒక నిష్పక్షపాతమైన కమిటీని ఏర్పాటు చేయవలెననియు ఆ కమిటీకి గౌరవనీయులగు వి. జే. పటేలుగారు అధ్యక్షులుగా నుండవలెననియు, ఆ కమిటీవారు పోస్టాఫీసు కార్యక్రమమును గూర్చి అధికారులయొక్క సాక్ష్యమును తీసికొనవలెననియు, ఆ కమిటీవారి తీర్మానము తెలిసే పర్యంతము బోనసు ఇప్పించవలెననియు ప్రార్థించుచు తంతివార్త నంపిరి.

చతుర్థాంధ్ర విద్యార్థి మహాసభ.

అయ్యా, ప్రారంభదశలో లోపములున్నను గమనించకుండుటయే ప్రోత్సాహము కాగలదు. నది రాళ్లరప్పలలోపుట్టి మలినముగనుగా లోతులేకయే ఎటుకల్లనుండునో అట్లే ప్రవహించి, పోయిపోయి స్వచ్ఛమయి విశాలహృదయముతో సముద్రవిశాలత్వమును చేరునట్లే నూతనసంఘములును వృద్ధిజెంది జాతీయసముద్రములో స్వస్థానము జేరునట్లు గాజేరగలవు. కాని మానసికసృష్టిపై నాధారపడియుండిన కృతిప్రవాహములకు సాధ్యమయినంత ఓపికయును ఆలోచనయును కొంచనివో కార్యఫలితము దూరము కాగలదు. అందుచే లోపములను ధైర్యముతో నెదుర్కొనినచో ముందువదేశ సమయమునకు దగినట్లు నిద్యశీర్షకము కాజాలదు. చేసినకార్యక్రమము కొంచెం యగుగాక తీర్మానములు చాలా స్వల్పముతే యగుగాక తలపెట్టినది జరుగవలెను. ఇప్పటినుండియు మనముకూడ గాలిలో భూతమునకో చాల తీర్మానములను, గావించినపై వేద్యముకేయుట నేర్చుకొనినచో ముందుకూడ అట్లే చేయుదుము. పై సభాతీర్మానములను నేను చూచియున్నాను. లెక్కకు చాలనున్నవి. జనము చాలమంది వచ్చినందుకు సంతసమయ్యెను గాని తీర్మానములు చాల జరిగెనని సంతసమునకు లేదు. ఎందువలన ?

ఆంధ్రపత్రిక 11వ ఫిబ్రవరి తీర్మానముల పట్టిచూడుడు. తీర్మానము (7) ఈ హిందీభాష జాత్యభివృద్ధికి సాధనమని నిర్ధారణ ఎవరిచే చేయబడెను? ఏది ఆ జాతి, దాని అవరణ ఎంతవఱకు? పాతకాలలో హిందీభాష చేసిన చాలదా? ఇంకేభాషయు చేయ నవసరము లేదా?

ఒకవేళ జాత్యభివృద్ధికి సాధనమని సభలోనిచ్చిన యుపన్యాసములో తేల్చియుండ వచ్చును. అది వినని దురదృష్టముచే నేను పొరబడియుండ వచ్చును. కేవలము విద్యార్థులను నేర్చుకొనుటకు హెచ్చరించుటలో తగాదా లేదు. అది బాగుగనేయున్నది తీర్మానము (8)

మన దేశము బీదది చదువు చాల విలువగలిగినది. బీదవిద్యార్థులు చదువుకొరకై కట్నముల నడుగుటలో పాపము కనబడదు. అన్యము బుద్ధ్యము రెండు కావలయునట్లు చదువుకొనువారు కావలయును. విద్యాదాన మడిగెనని కోపగించవలదును. బ్రాహ్మణసంఘము ఇంగ్లీషు విద్యతో ఎంత దరిద్రములోనికి దిగినదో బాగుగా ఎవరు యోచించిరి? పెద్దలు ఈ సమస్యను పరిష్కరించుట చేతగాక పిల్లలను పైకి త్రోయుచు హెచ్చరించుచున్నారు. ఈ మధ్య కృష్ణాపత్రికలో పెద్ద వ్యాస మొకటి వ్రాయబడినది. విద్యార్థిసభ యొకటి దొరికిందిరా యనుకొనినట్లున్నది. ఈ సమస్య దేశ పు ఆర్థిక (Ecnomic) సమస్యలపై నాధారపడియున్న దనుటకు ఎవరును అభ్యంతరము చెప్పరు. స్వసంఘస్థితికి తూగు వాహికపురుషులు దొరకరని తలంచుట జాతిగాని భేదములను నాశనము చేయుటకు విద్యార్థులలోనేగాక తలిదండ్రులలో దయారసమును పైకిదెచ్చి జాతీయపుశక్తిని సృష్టించవలయును. స్త్రీవిద్య ఇంకను అభివృద్ధి చెందించ వలయును. విద్యార్థి మనస్సును వికసించునట్లు సద్భోధ గ్రంథములను చదివించవలయును.

ఈతీర్మానముక్రింద సంతకములను చేసి శపథములను చేయవలయునను విషయము బాగుగాలేదు. ఇదివరకు వివాహమయిన వారువారు పొందుచున్న ధర్మచేతనమును తిరిగి మామగార్లకు ఇచ్చివేసి సంతకములు చేసినయెడల బాగుండును.

ఈ తీర్మానమును 20 - వ తీర్మానమునకు (చ) తీర్మానముగ చేర్చినయెడల ఎంతయో బాగుండెడిది. సంతకము, శపథమును అచ్చట చాలా అవసరము. తీర్మానము (9).

మత కులస్థలద్వేష భావములను తగ్గించుట కొరకై, అసలయిన వేదాంతరహస్యములను తరించుటకును తెలిసికొనుటకును విద్యార్థులను ఈసభవారు హెచ్చరించుచున్నారని తీర్మానించిన యెడల ఎక్కువ బాగుండెడిది. తీర్మానము (14) విద్యాశాఖాధికారిని కోరుటయేగాక, ప్రతివిద్యార్థియు ఖద్దరు తప్పక ధరించవలెనని సంతకము చేసి శపథము చేసినయెడల బాగుండెడిది. తీర్మానము (18) తిరిగియున్నపుడు తీసివైచి, ఎల్లపుడును రాజకీయ, మతవిషయముల గూర్చి చదువుచుండవలయుననిన బాగుండెడిది. తీర్మానము (20) ఇయ్యది చాలా బాగున్నది.

తీర్మానము (22) (క) ఎల్. టి. పరీక్షకు కోడన్ లాను పూర్తిగా తీసివేయమనుట న్యాయము కాదు. పరీక్షను లఘువు చేయమనవచ్చునుగాని, న్యాయశాస్త్రమునకు పునాదియగు కోడన్ లాను తీసివేయమని సాహసించి పలుకుట సాహసమే. ఆ విషయమునుగురించి చక్కగా వ్రాయబడిన పత్రములను చదివి విద్యార్థులు పొరబడి యుందురు. ప్రపంచమంతయు చదువు చెందినపుడు ఆంధ్రులమా తమియుంనది?

(క) ఇంటర్మీడియేటు బి. ఏ. తరగతి ఆంగ్ల పారస్యక గ్రంథములలో హైందవక విశ్రుతులను గూడ చేర్పవలయును.

హైందవులను ఇంగ్లీషులో వ్రాయమని హెచ్చరించుటయాఇదితీర్మానము (25) మొదటి సంవత్సరము ఎం, బి. బి, ఎస్‌లో రసాయన శాస్త్రమును తొలగింపమని కోరుట అతి సాహసము, తరువాత నైనను నేర్పినయెడల చాలును. రసాయనములేనిదో వైద్యమును వృద్ధిపొందించగలదా? తీర్మానము (32).

ప్రతి విద్యార్థియు పత్రికలలో కనీసము ఒక దానియందైనను శ్రద్ధ తీసికొనుచుటుల సంతకము చేసి శపథము తీసికొనవలయును.

అధమము ప్రతికకరీక్షకు నైనను సంస్కృతమును నిర్బంధము చేయవలయునని తీర్మానము జేయుట బాగుండెడిది.

తక్కిన తీర్మానములలో దొరతనమువారి నడిగిన తీర్మానములు చాలగలవు.

మొత్తమున తీర్మానములు చాల బాగున్నవి. ఇపుడు ఆంధ్ర విద్యార్థులు చేయునదేమి? వెంటనే అనేకములుగా విద్యార్థి సంఘములను నెలకొల్పి యీ తీర్మానములను తిరిగి గావించి వేసంగిలో మరింత బలపరచుట చాల లాభకారి కాగలదు.

నాభేదాభిప్రాయములను జూచి కోపగించక క్షమించి మన్నించుదురు గాక.

పంగ్రడంగి- కేశవరావు.
(ఆంధ్ర విద్యార్థి)

అమ్మకమునకు

1½ హార్సుపవరుగల ఆయిల్ ఇంజను డైనమో రోటర్నీ పంపు 1 అంగుళం మధ్యకొలత గలది మంచి స్థితిలో నున్నవి. ఇవి అన్నియు ఒక యినుపపలకమీద అమర్చబడియున్నవి. ధరల నిమిత్తం ది ఆంధ్రా యింజనీరింగు కంపెనీ కాకినాడ వ్రాసి తెలిసికొనుడి. (2090)

ప్రత్యేకపు ఖాళీ అమ్మకము.

మిగుల చౌకధరలు.

ఇంటిపైన కప్పు పెంకులు.	ఇంటిపై కప్పులు.	ఇంటిపైన కప్పు పెంకులు.

మిక్కిలి మేలైన మంగుళూరు మాదిరి హెన్స్కు మాదిరి పెంకులు ఇప్పటిమోస్తరుల ననుసరించి ఆవిరి యంత్రములు, రోటరీ ప్రెస్సు, వగ్ మిల్లులు, పాలిషర్లు, మున్నగు వాని సహాయముచే తయారుచేయబడును. ఆర్డరు ఇచ్చిన ఇప్పటిమోస్తరు ఇటుకలు, శ్రేష్ఠమైన ఇంటిపైకప్పులు, స్టాక్ ఇటుకలు, హాలో ఇటుకలు, రిడ్జిలు (ఇంటిపైకప్పు పెన్నులు) ప్లాట్ఫారపుటైల్సులు, వెంటిలేటర్లు (ధారాళముగా శుద్ధమైనగాలి ప్రసరించునట్లు చేయు సాధనములు), అలంకారమైన, సాదాయైన లోకప్పులు, క్రిందపరచురాళ్లు (ప్లోరింగ్సు) (సీలింగ్సు) మొదలగు అన్నివిధములైన వస్తువులు తగ్గింపుధరలతోను, గ్యారంటీతోను పురమాయిషీగా తయారుచేయబడును. కానిటరీ, డ్రెయినేజి గొట్టములు, బెండ్లు వంపులు) ఈ మాదిరి గొట్టములు, నర్ కిరాంపొజిషన్ మొదలగునవి కూడ తయారుచేయబడును. ఒకసారి ఆర్డరు ఇచ్చి చూడ ప్రార్థన. ఈ క్రమము ఈ క్రింది విలాసమునకు వ్రాయవలెను.

మానేజరు, బి. ఎన్. ఇండస్ట్రియల్ హోమ్,
(1976)　　పోస్టు ఒల్లూరు, (కొచ్చిన్ స్టేటు)

Manager
B. N. Industrial Home
O. ↄ Ollur　　(Ccchin State.

INTERMEDIATE EXAMINATION
English Industrial History
UNIVERSITY QUESTIONS WITH
EXHAUSTIVE MODEL ANSWERS
Price 10 As. only.
SRI RAM BROS.
50, MUTHUMARI CHETTY STREET,
G. T., MADRAS.

A BOON TO S. S. L. C. STUDENTS
1. C Group PHYSICS
2. C Group CHEMISTRY

Detailed and Explanatory Notes on all topics in the Syllabus with nearly 150Ex periments,, and Practical Examination Questions by R. Sauriraja Aiyengar, B.A. L.T., Head Master, Vaniambadi.

Price 10 As. each.
VICTORY EDUCATIONAL SUPPLIES
2072　　Post Box 267, MADRAS.

ఆంధ్రపత్రిక
1920-వ సం॥ ఫిబ్రవరినెల 23-వ తేది
సోమవారము

"లిబరలు లీగులను కట్టిపెట్టుడు."

—:(o):—

మొన్నటి శనివారము సైదాపేట పురమందిరమున, ఎస్. శ్రీనివాసయ్యంగారు ఉపన్యసించుచు, లిబరలులీగుల నింతటితో మూసివేయుడని, మితవాదనాయకులకు హితబోధ చేసిరి. అడ్వకేటు జనరలు పదవియందు చాలకాలము పనిచేసియున్నను, శ్రీనివాసయ్యంగారికి కాంగ్రెసు ప్రతిష్ఠాపనముపై గల భక్తి ఏ మాత్రము చెదరలేదను, మొన్నటి యుపన్యాసము తెలుపుచున్నది. రాజకీయవిషయముల గూర్చి, అభిప్రాయభేదము లుండుట, సహజము. అది, దేశాభివృద్ధిసూచకముగాని, వేరుగాదు. కాంగ్రెసుసభలో నన్నిపక్షములవారికిని చోటుగలదు. దేశములో పక్షములు ప్రబలిననాటినుండియు, కొంతకాలము కాంగ్రెసు సభలో మితవాదుల ప్రాబల్య ముండెను. నేడు జాతీయవాదుల ప్రాబల్యము గలదు. మరికొంత కాలమున కీ స్థితి మారవచ్చును. ఏ పక్షమునకు కొంత యోటమి గలిగినప్పుడెల్ల, ఆపక్షమువారు కాంగ్రెసుసభను దూషించి, దానినుండి వేరగుచుందురో, ప్రజాహితజీవితము వ్యర్థమగును. శాసననిర్మాణసభలో తమ తీర్మానములు గెలుపొందనంతమాత్రముచే, సభను విడిచి ప్రజాప్రతినిధులు వెడలిపోవుచున్నారా యని అయ్యంగారడుగుచున్నారు. తమ కోర్కెల నధికారు లెంత త్రోసిపుచ్చుచున్నను, మితవాదసభ్యు లోరిమితో సహించి యూరకుండుట లేదా? అట్టి యోర్పు కాంగ్రెసుసభవిషయమై వారికేల యుండరాదు? శాసననిర్మాణసభలో నధికారవర్గపు ప్రాబల్య మధికముగ నుండుటచే, వారి మాట నెగ్గుట సహజము. కాంగ్రెసుసభలో ప్రజాభిమానుల ప్రాబల్య మధికముగ నుండును గాన, వారిమాట సహజముగ నెగ్గును. ఒకటి అధికారప్రతిష్ఠాపనము. వేరొకటి ప్రజాప్రతిష్ఠాపనము. రెంటిలో ప్రజాప్రతిష్ఠాపనము ప్రజల మన్ననల కెక్కుడు పాత్ర మగుట స్వతస్సిద్ధము.

ప్రజాపరిపాలన మింకను స్థాపితము గాలేదు. రాజ్యాంగ సంస్కరణములవలన, ప్రజాపరిపాలనము సిద్ధింపదు. ప్రజల పలుకుబడి మాత్రము చాలవరకు హెచ్చును. అందుచే స్వపరిపాలనము సుప్రతిష్ఠిత మగువరకు, అధికార వర్గముతో సంఘర్షణము జరుగుచునే యుండును. మింటో మార్లే సంస్కరణములు ప్రవేశపెట్టబడినప్పుడు, రాజకీయసభల ప్రయోజన మంతరించెనని చాటినవారు లేకపోలేదు. కొలదివత్సరములలో, వారెంత పొరబడిరో తెలిసివచ్చెను. అట్టి పొరబాటునకు దేశీయులు కొందరు మరియొకసారి లోనగుట, మిగుల అనర్థదాయకము. అధికార వర్గమునుండి, ప్రజల కధికారము పూర్తిగ సంక్రమించువరకు, కాంగ్రెసు సభాప్రయోజన మేమాత్రమును తగ్గజాలదు. ఆపిమ్మట నయినను, అమెరికాయందు వలెనే హిందూదేశమునందును కాంగ్రెసు సభ ప్రజాప్రతినిధి సభగ పరిణమించి, పరిపాలనమును నడుపుటకు వీలగును. దూరమాలోచింపక, కాంగ్రెసు సభనుండి విడిపోయి, ప్రజలను విడిచి అధికారుల ననుసరించుటచేతనే మోక్షము చేకూరునని తలంచుట, మిగుల యనుచితము. అట్టి పొరబాటునకు లోను గావలదని, శ్రీనివాసయ్యంగారు దేశనాయకులను హెచ్చరించుచున్నారు. దేశములో నధికసంఖ్యాకు లొక యభిప్రాయము గలిగి యున్నప్పుడు, వారికట్టు నొగ్గపడని అల్పసంఖ్యాకులు వగచి ప్రయోజన మెద్దియు లేదు. అధికసంఖ్యాకులు తమ్ముత్రోసి పుచ్చుచున్నరని వారికి దోచిన, హేతుసాధనములతో వారి నట్టిమార్గమునుండి మరలింప ప్రయత్నించుట, అల్పసంఖ్యాకుల కర్తవ్యము. అటుల గాక తామే పొరబడినటుల దెలిసిన, తమపంతమును వీడి కాంగ్రెసు సభానిర్ణయముల గౌరవించి, తదనుగుణ్యముగ నాచరించుట యుక్తము.

స్వపరిపాలనమును మనము వాంఛించుచున్నపుడు, అధికసంఖ్యాకుల సమ్మతుల ననుసరించి మిగిలినవారు వర్తింపక తప్పదు. అట్టి సూత్రమున నడవలేని, ప్రజాపరిపాలన మనునది మిథ్య యగును. కాంగ్రెసు సభకట్లు గూడ నట్టి సూత్రమే వర్తించును. కాంగ్రెసు మహాసభ జాతీయ సంకల్పమును నిర్ణయించుచున్నది. జాతిమతభాషావిభక్తత యనునది లేక, భారతీయుల నెల్లర నేకప్రదేశమున నాకర్షించుచు, ముప్పదినాల్గు వత్సరములనుండియు నిరంతరకృషి సల్పుచున్న జాతీయసంస్థ, కాంగ్రెసుసభ యొక్కటియే. దాని ప్రాముఖ్యమును హిందూదేశాధికారులును, ఆంగ్లదేశ మంత్రివర్గమును, పార్లమెంటు సభయు, స్పష్టముగ నంగీకరించిరి. ఖండాంతరములందు గూడ దాని ప్రాముఖ్యము గుర్తింపబడుచున్నది. అట్టితరి, దేశీయులలో కొందరు తాత్కాలిక మోహపరవశులై కాంగ్రెసు సభాప్రాముఖ్యమును తలకన జేయుట పాతకమని, శ్రీనివాసయ్యంగారు హెచ్చరించిరి. కొందరు నాయకులు కాంగ్రెసు సభకు నామార్థము వెదకుచున్నను, వెలుపల మాత్రము కాంగ్రెసు సభాశయములకు వ్యతిరేకము గు లిబరలు లీగులు మొదలగు సంఘములను స్థాపించి, కాంగ్రెసు సభ అల్లరి మూకల సభ క్రింద మారెననియు, దాని ప్రయోజన మంతరించెననియు, దేశమునందును దేశాంతరములందును చాటుచున్నారు. అట్టివారు, దేశమున కెంతయు చెరుపు గావించుచున్నారు. గత మెటులున్నను, లిబరలు లీగుల నింతటితో మూసిపెట్టి, కాంగ్రెసు సభలో జేరుడనియు, అట్టివారికి తాము హృదయపూర్వకముగ స్వాగత మొసంగుచున్నామనియు, శ్రీనివాసయ్యంగారు దెలిపిరి.

అట్టివారి హితము నాలకించి, లిబరలు లీగు సభ్యులు ప్రజాభిమానము జూపుట కర్తవ్యము. కాంగ్రెసుసభ్యులను అతివాదు లని పేరిడి దూషించుట, అసభ్యము. అతివాద మనగ నెద్దియో, శ్రీనివాసయ్యంగారు వివరించిరి. బ్రిటీషుసామ్రాజ్యమునుండి విడిపోవజూచువారిని గాని, దౌర్జన్య పద్ధతుల నవలంబింపనెంచెడి వారిని గాని, అతివాదు లని పిలువవచ్చును. కాని, శాసనబద్ధమగు నాందోళనముచే కార్యములనుసాధించుచు, బ్రిటీషు సామ్రాజ్యస్థ స్వపరిపాలనముకొరకు యత్నించెడి కాంగ్రెసు సభ్యుల నతివాదు లని పిలుచుట, హేత్వాభాసమగును. ఆత్మగౌరవమును కోల్పోవకుండ, శాసనబద్ధముగ కార్యసాధనమునకు గడంగెడి వారిని మితవాదు లని పిలుచునెడ, కాంగ్రెసు సభ్యులెల్లరును మితవాదులే. అతివాదమితవాద భేద మిటుల నిర్ణయింపబడుట లేదు. అధికారులు కొందరను మితవాదు లనియు, మరికొందరను అతివాదు లనియు పిలుచుచున్నారు. దానినిబట్టి కృత్రిమభేదము లేర్పడి, కలవరమునకు కారణమగుచున్నవి. మితవాదులను వారికిని, అతివాదు లను వారికిని తీరరాని భేదాభిప్రాయము లున్నయెడల, వారిలో వారికి పోరాడనిచ్చుచో, నష్ట మంతగ నుండదు. కొంతకాలమున కుభయులకును స్వయంప్రకాశము గలుగును. మితవాదులను కైవసము చేయుపనిని మాత్రము పెట్టుకొనవలదని, శ్రీనివాసయ్యంగారు అధికారులను హెచ్చరించుచున్నారు. అటుల కైవారమ్మొక్క మితవాదులవలన, దేశమునకు గాని, అధికారులకు గాని శాశ్వతప్రయోజన ముండదని వారు స్పష్టపరచిరి. సోదరదేశీయుల కొకవంకను, అధికారుల కింకొక వంకను, వారివారి విధ్యుక్తముల గూర్చి స్పష్టపరచి, కాంగ్రెసుసభపై నింతటి యభిమానము జూపిన శ్రీనివాసయ్యంగారి నభినందించుచున్నాము. వీరికమీద రాజకీయవిషయములం దెక్కుడు శ్రద్ధతో పాల్గొని, కాంగ్రెసు సభాశయముల వ్యాపకమునకు కృషి సలుప నిశ్చయించుటెంతయు, సంతోషావహము. మద్రాసు రాష్ట్రీయ కాంగ్రెసు సంఘమునందు వీరిప్పుడు సభ్యులుగ జేరిరి. వీరి తోడ్పాటువలన జాతీయోద్యమమునకు బలము చేకూరునని విశ్వసించెదము.

వాణిజ్యస్వాతంత్ర్యము

వాణిజ్య స్వాతంత్ర్యవిధానము నెటుల నిర్ణయింపవలెనో దెలుపుటకొక యుపసంఘము నేర్పరుప వలయునని, గౌ॥ పటేలుగారు సామ్రాజ్య శాసనసభలో నుపపాదించిన తీర్మాన మోడిపోవుటయం దాశ్చర్యము లేదు. మనకు రాబోయెడి వాణిజ్య స్వాతంత్ర్యపు మాదిరిని తెలిసికొనుటకీ తీర్మానముపై జరిగిన చర్చ యుపయోగపడ గలదు. పటేలుగారు నుడివినటుల, జాయింటు కమిటీవారి సూచనను ఇండియా ప్రభుత్వమువారు నెరవేర్చెదరా యని సందియము గలుగకమానదు. వాణిజ్యస్వాతంత్ర్య సమస్య నిర్ణయముగాకముందే, ఎవరును కోరని ఇంపీరియల్ ప్రిఫరెన్సు పద్ధతి గూర్చి విచారించుటకు, ప్రభుత్వమువా రొక యుపసంఘము నేర్పరచిరి. ముఖ్యావసరమగు జాయింటు కమిటీ సూచనను వదలి, వేరొక విషయము గూర్చి యిపుడాలోచింప నట్టియవసరము గలిగెను? హిందూదేశ వాణిజ్యపద్ధతి, ఆంగ్లదేశము నుండి నిర్ణయింపబడుచున్నదనుటకిది యొక నిదర్శనము గాదా? జాయింటు కమిటీవారి సూచన ప్రకారమయినను, వాణిజ్య స్వాతంత్ర్య మనునది హిందూదేశప్రజలకు గాక హిందూదేశ ప్రభుత్వమున కొసగబడినది. హిందూదేశప్రభుత్వము ప్రజలకు బాధ్యతవహింపనంతవరకు, ప్రజల వాంఛ లెటుల నేరవేరును? హిందూదేశప్రభుత్వమువారి ఏర్పాటులలో, ప్రభుత్వకార్యదర్శి ఎంతవరకు జోక్యము కలుగజేసికొనును? ఈవిషయములను ముందుగ పరిష్కరించుట న్యాయము గాదా? సంస్కరణముల విలువను గ్రహించుట కిపుడే మార్గ మేర్పడుచుండుట, ఒకవిధముగ మంచిదేగద!

ఫిజీదీవులు: భారతీయులు

భారతదేశపు కూలీల నింకను ఫిజీదీవులకు గొనిపోవు ఏర్పాటుల జేయుంచుటకై, పాలినేషియా బిషపు రాయబార మీదేశమునకు వచ్చియుండెను. ఈతరుణమున, ఫిజీదీవులలో హిందూదేశపు పనివాండ్రు సమ్మెకట్టు ప్రబలియున్న దనియు, అనేకులు అరెస్టుకాబడి రనియు, కొందరు పనివాండ్రు తుపాకిదెబ్బలకు లోనయి రనియు, నేటి తంతివార్తలు దెలుపుచున్నవి. అకారణము

నూతన గ్రంథములు

"వాల్మీకి విజయము"

శరత్కాలము, అయవనసిని. హిమవత్పర్వత ప్రాంతము. సూక్ష్మశరీరులగు ఋషులు, జన్మస్థాన సందర్శనార్థమై హిమవత్పర్వత శిఖరమున నిలిచి, "అన్నా రా, మనమందఱము సోదరులము" అను భ్రాతృగీతము నపూర్వముగ పాడుచుండిరి. ఆగానము నాలకించుట కొకవంక విశ్వామిత్రుడును, వేరొకవంక వసిష్ఠుడును హిమవత్పర్వతము నధిరోహించి యుండిరి. మఱియొక మూలనుండి, వాల్మీకి దొంగలగుంపులను వెంటనిడుకొని, దోపిడి జేయుట కక్కడకు వచ్చియుండెను. ఆ భ్రాతృగీతము వినబడినతోడనే, ముగ్గురయందును, మూడువిధములగు భావము లుదయించెను. ప్రపంచమునంతను బాహుబలముచే జయించి, మానవసౌభ్రాతృత్వమును స్థాపింప విశ్వామిత్రుడు నిశ్చయించెను. జ్ఞానబలముచే నెల్లరను సోదరులగావింప వసిష్ఠుడు సంకల్పించెను. సోదరుల నెంత హింసించితిని, ఎట్టి క్రూరకర్మల నొనర్చితి నని, వాల్మీకి పరితపించుచు శోకమున మునిగియుండెను. ఋషుల గానము ముగిసిన పిమ్మట, వసిష్ఠవిశ్వామిత్రులు, పరస్పరోద్దేశములను తెలుపుకొన జొచ్చిరి. దిగ్విజయ మహిమను విశ్వామిత్రుడు కొనియాడెను. "ఇంపీరియలిస్టుల" వాదములనన్నిటిని విశ్వామిత్రుడు దెలిపెను. వసిష్ఠుడు బుద్ధిబలముచేతనే, భ్రాతృభావము పెంపొందునని వాదించెను. వసిష్ఠుని జ్ఞానసంబంధమగు అహంకార మావరించియుండెను. బుద్ధిబలపు ఉత్కృష్టత త్వరలోనే వెల్లడియయ్యెను. వసిష్ఠునికి విశ్వామిత్రు డతిథి యయ్యెను. ఎనలేని యైశ్వర్యముతో తులదూగుచున్న వసిష్ఠుని గాంచినంతనే విశ్వామిత్రుడు నిర్వేదపాటు జెంది, దీనికంతకును వసిష్ఠుని యొద్ద కామధేనువుండుటయే కారణమని, కనుగొని దానిఁ గొనిపోవ యత్నించి విఫలమనోరథు డయ్యెను. అంతటితో బుద్ధిబలమే, బాహుబలమునకన్న గొప్పదని విశ్వామిత్రుడు గ్రహించి, బ్రాహ్మణత్వమును సంపాదించుటకై ఘోర తప మాచరించెను. కాని, సృష్టికర్తయగు బ్రహ్మ విశ్వామిత్రుని కోర్కెను సఫలకరుప లేదు. విశ్వామిత్రు డలిగి, తపోబలిమిచే ప్రతేక సృష్టిని అంతరాళము నందు గావించెను. నూతనప్రపంచమందలి ప్రజలలో జాతిభేదము లేకుండ జేసి, సర్వసౌఖ్యముల నొనగూర్చెను. అయినను, విశ్వామిత్రునికి చిత్తశాంతి గలుగలేదు. అంతటితో, స్వరాష్ట్రమగు కన్యాకుబ్జమును లేవదీసి, నూతనజగమునకు గొనిపోవదలపెట్టెను. ఈలోపున, అతని తపోమహిమ యంతరించి, కొంతదూర మెగిరిన, కన్యాకుబ్జము క్రిందబడెను. నూతనసృష్టియంతయు పంచభూతములలో గలిసిపోయెను. విశ్వామిత్రుడు స్థావరము దప్పి భూమిపై బడజొచ్చెను. అతని కపుడు, తపయవ్యక్త మొనకపడెను. స్వార్థపరత్వ మంతయు విడిపోయెను. అహంకారము పటాపంచలయ్యెను. తుద కతడు వశిష్ఠుడు మొదలగు ఋషులు హోమము చేయుచుండిన అగ్నిగుండమున బడెను. బ్రహ్మ సాక్షాత్కరించి, విశ్వామిత్రుని కపుడు, బ్రాహ్మణత్వము నొసగెను. వశిష్ఠుని యహంకార మంతటితో మాసిపోయెను. విశ్వామిత్రుని బ్రాహ్మణునిగ వసిష్ఠుడు స్వయముగ పరిగణించెను. ఋషుల గానమువిని, వాల్మీకి తనదోషములగూర్చి చింతిలుచుండ, సరస్వతీదేవి ప్రత్యక్షమై నాతని కొక వీణెను ప్రసాదించెను. ఆవీణె చేతనిడికొని, భ్రాతృగీతమును పాడుచు, వాల్మీకి ప్రజలెల్లరిలో భక్తిని పురికొల్పుచుండెను. అతని గానమహిమను గ్రోలి, వెనుకటి దొంగలగుంపులవా రందఱును భాగవతోత్తము లయిరి. వానరులు రాక్షసులు సహితము భక్తిపరాయణులైరి. మానవులందరును సోదరులమని తలచుచు, ఒకరినొకరు గాఢాలింగనము జేసికొనుచుండిరి. బ్రాహ్మణ క్షత్రియ సమ్మేళనమునే గాక, మానవ సౌభ్రాతృత్వమును సహితము వాల్మీకి తన కరితాపము మూలమున కావింపగలిగెను. ఆ విచిత్ర సందర్శనమును వీక్షించినంతనే, వసిష్ఠ విశ్వామిత్రాది మహర్షులందరును నాశ్చర్యనిమగ్నులయిరి. వీరును, బ్రహ్మాది దేవతలును "వాల్మీకీ, నీదే విజయము" అని నైకకంఠ్యముగ దెలిపిరి. శ్రీరామావతరము ముగిసిన పిమ్మట, వసిష్ఠమహర్షి మర్త్యలోకమును వీడి సప్తర్షి గణములో జేరిపోయెను. విశ్వామిత్రుడు ఋషులలో నొకడయ్యెను. వాల్మీకి మాత్రము స్వర్గభోగములను త్యజించి, మానవుల క్షేమముకొఱకు పనిజేయ తన జీవితమునంతను ధారపోయ నిశ్చయించెను. బ్రహ్మ వాల్మీకి కమరత్వము నొసగి, మానవులందు భ్రాతృభావమును స్థాపింపుమని బోధించెను. విశ్వామిత్రుడు, కర్మమూలకముగను వసిష్ఠుడు జ్ఞానము మూలకముగను, కార్యముల సాధింప యత్నించి విఫలులయిరి. వాల్మీకి భక్తిమూలమున మానవసమ్మేళనమును సాధింపగలిగెను. వాల్మీకికి విజయ మందుచే సిద్ధించెను.

వాల్మీకి విజయ మను నద్భుతగ్రంథమును వంగభాషలో మహామహోపాధ్యాయ హరప్రసాదశాస్త్రి గారు రచించిరి. వాల్మీకి, విశ్వామిత్ర, వసిష్ఠ మహర్షిత్రయము నెల్లకాలము భారతదేశము సంస్మరించుచుండు నని, గ్రంథకర్త చూపగలిగెను. పౌరాణికగాథ లీకాలమునకు వర్తింపవని తలచెడి ఆధునికులు, హరప్రసాద శాస్త్రిగారి వాల్మీకివిజయమును తిలకించుచో, సందియము లెల్ల బాయగలవు. మానవసౌభ్రాతృత్వమును స్థాపింపనెంచుచున్న పాశ్చాత్యదేశీయు లీగ్రంథమునుండి మూలసత్యమును గ్రహింపవచ్చును. ప్రదేశాక్రమణవాంఛ గల సామ్రాజ్యాభిమానులు, విశ్వామిత్రుని యుదంతము నొకసారి దలపోయవచ్చును. జ్ఞానబలము జూచి గర్వించి, తదితరులను హీనముగ జూచెడి ఉన్నతజాతులవారు, వసిష్ఠచారిత్రమునుండి గుణపాఠము నేర్చుకొనవచ్చును. నిజముగ భక్తి యనగ నెద్దియో, సౌభ్రాతృత్వ మన నెద్దియో వాల్మీకి యనుభవముల మూలమున గ్రహింపవచ్చును. కర్మ, భక్తి, జ్ఞానములు మూడును, సర్వకాలములందును మానవుల నావహించియే యుండును. అందుచే, వాల్మీకి విజయ మన్నికాలములందును మానవుల కుద్బోధకరముగనుండగలదు. ఇట్టియుద్గ్రంథమునకు బందరునందలి సరస్వతీనికేతనమువారు, అనువాదము నాంధ్రములో బ్రచురించి, ఆంధ్రవాఙ్మయమునకు నూతనాలంకార మొసగిరి. అనువాదము సులభశైలిలోనుండి, వంగభాషలోని భావములను జాగ్రత్తగ పోషించిన దని చెప్పగలము. ఇట్టి గ్రంథము నాంధ్రమున ప్రచురించిన సరస్వతీనికేతనము వారిని కొనియాడుచు, వారి కాంధ్రులు తగు ప్రోత్సాహ మొసంగగోరుచున్నాము. గ్రంథమును వలయువారు, సరస్వతీనికేతనము, బందరని వ్రాసిన బడయుగలరు. వెల 10 అణాలు మాత్రమే.

అధ్యాత్మరామాయణము

ఈ గ్రంథముగూడ బందరునందలి, సరస్వతీనికేతనము వారిచే ప్రచురింపబడినది. రంగరామానంద స్వామి హిందీభాషయందు రచించిన అధ్యాత్మ రామాయణమును, వంగభాషలో శ్రీ పరవేదాంతవాగీశ లనువదించియుండిరి. దానిని సరస్వతీ నికేతనమువా రాంధ్రభాషలో, ప్రచురించిరి. శ్రీరామాయణకథ యంతయు, జ్ఞానపరముగ నీ గ్రంథమునందు వ్యాఖ్యానము చేయబడెను. శ్రీరాముని నామామృతముచే తరింపగోరువారికీ గ్రంథ మెంతయేని సాయపడగలదు. ఈగ్రంథపు సారాంశమును కొలదివాక్యములలో నిముడ్చుట దుస్తరము. గ్రంథమును చదివిన కొలదియు, దానిమాధుర్యమును గ్రోలవచ్చును. గ్రంథపు వెల రు 1-3-0. గ్రంథప్రాశస్త్యమునకు దోడు, మంచికాగితముపై గ్రంథ మచ్చువేయబడి, చదువుట కెంతయు మనోహరముగ నున్నది. మానవునికి శాశ్వతలాభ మొనగూర్చెడి యుద్గ్రంథముల నత్యంతవ్యయప్రయాసలకు లోనై ప్రచురించుచున్న, సరస్వతీ నికేతనమువా రాంధ్రుల కృతజ్ఞత కెంతయు బాత్రులు.

సామ్రాజ్యశాసనసభ

ఆమోదింపబడిన తీర్మానములు.

ఢిల్లీ, ఫిబ్రవరి 21.—ఈక్రింది తీర్మానములను సభలో చర్చించుటకు అంగీకరింపబడెను. సచ్చిదానంద సింహాగారు ఈ క్రింది రెండు తీర్మానముల నుపపాదించిరి. (1) రాష్ట్రీయ కార్యనిర్వాహక న్యాయశాఖలపు ఉద్యోగులు నెన్నుకొను పద్ధతుల నిర్ణయించుచు చేసినబంధనలలోని VI, వ నిబంధనను తొలగించి ఇంగ్లండు ఐర్లండు దేశములలో బారిష్టరులుగ నుత్తీర్ణులైనవారిని, స్కాట్లాండునందలి ఫాకల్టీ ఆఫ్ ఎడ్వొకేట్సునందు త్తీర్ణులైనవారిని అయిదేండ్లకంటె ఎక్కువకాలము న్యాయవాదులుగ పనిచేసినవారిని రాష్ట్రీయపు సివిలు సర్వీసుశాఖలం దెక్కువ తరగతులందు నియమింపుటకు వీలుండునట్లు VIII వ నిబంధనను సవరింపవలయునని ఈసభవారు సభాసహితులగు గవర్నరుజనరలు గారిని కోరుచున్నారు. (2) మెకికలు సర్వీసను రీ ఆర్గనైజేషను కమిటీవారి రిపోర్టును గూర్చి ప్రభుత్వమువా రేమియు దాఖలు పుచ్చుకొన నవసరము లేదనియు, ప్రజాభిప్రాయము నవగతము చేసుకొనునట్లు ఆ రిపోర్టును ప్రకటింపవలయుననియు ఈ సభవారు సభాసహితులగు గవర్నరు జనరలు గారిని కోరుచున్నారు.

ఇబ్రహీము హరూను జాఫరుగా రీక్రింది తీర్మానము నుపపాదించెదరు. ఈ దేశమందు దాన మత ధర్మాదాయాది విరాళములు ఆస్తులు మొదలగువాటి భోగటా నంతటిని కనుగొనుటకు వాటిని బాగుచేయించు నుద్దేశముతో ప్రభుత్వమువారు తగిన యేర్పాటులను చేసెదరని గాక యని ఈ సభవారు సభాసహితు లగు గవర్నరు జనరలు గారిని కోరుచున్నారు.

కామినీ కుమార చందాగా రీక్రింది తీర్మానము నుపపాదించెదరు. ఇండియా గవర్నమెంటు శాసనము ననుసరించి ఏయేమి నిబంధనలను చేయవలసి యున్నదో వాటి నన్నిటిని చేయు నిమిత్తము సభవారందఱితో కమిటీగా నేర్పడి వివిధ విషయముల నాలోచించి తగిన యేర్పాటులను చేసెదరుగాక యని ఈ సభవారు గవర్నరు జనరలు గారిని కోరుచున్నారు.

గ, కనివాంద్రు నెప్పటికట్టి యుండరు. వారిబాధలు దుస్సహములై యుండవలెను. ఇట్టి చరితమును వినుచుండునపు డయినను, మన దేశీయుల నింకను నా దేశమున కంప నిశ్చయించుట, దేశద్రోహమగును.

ప్రాతవాసనలు

జలందరు డిప్యూటీ మేజిస్ట్రేటుగా రగు, డబ్ల్యు. ఎస్. హామిల్టనుగారు, అమృతసరపు కాంగ్రెసు తీర్మానములు రాజద్రోహముతో నిండియున్న వనియు, అట్టిసభకు వెడలినవారికి ఆయుధముల ధరించుటకు లైసెన్సుల నిచ్చుటకు వీలు లేదనియు, దెలిపి, అటుల గావించినటుల అమృతబజారు పత్రిక దెలుపుచున్నది. ఇట్టి యధికారులేనా సంస్కరణశాసనమును నడుపువారు?

స్థానిక వార్తలు

——(o)——

మరణములు:—21 ఫిబ్రవరితో సంతమయ్యేడి వారమున వేయింటికి 40 యండి చనిపోయిరి. కలరా ఇరువురకు తగిలెను. చావులు లేవు. స్ఫోటకము 15 మరకు తగిలెను. 2 రు చనిపోయిరి. 8 గురు విషజ్వరము వలనను, 84 గురు ఇతర జ్వరముల వలనను చనిపోయిరి.

కమ్మకులస్థుల సభ:— మదరాసునందు 'కమ్మవారి కంపెని' స్థాపించేయుటకు తగునైన యేర్పాటులు ఆలోచించు నిమిత్తము మదరాసునందు, మన్నడి సమీపమున నుండు ముత్యాలపేట హైస్కూలునందు 1920-వ సంII ఫిబ్రవరినెల 29-వ తేది ఆదివారము 2-ఘంటలకు, కమ్మకులస్థుల సభ చేర్చబడును. గనుక, తాము విజయము చేయ ప్రార్థితులు.—నాదెండ్ల పురుషోత్తమనాయుడు, కార్యనిర్వాహకులు.

చటోపాధ్యాయ విద్యార్థి సౌభ్రాత్ర సంఘ భవనము:— ఈభవనపు గృహప్రవేశోత్సవము చింతాద్రిపేటలో నిన్నటిదినము సాయంకాలము 4½ గంII కు జరిగెను. ఈగృహము చిన్నబాలురబాలికల విద్య నభ్యసించుటకై ఉపయోగపడును. ప్రస్తుతము అట్టిపిల్లలకు భోజన ముచితముగ నిచ్చుటకును వసతి నేర్పరచుటకును ఏర్పాటులు చేయఁబడినవి. ప్రజలు ఈయుద్యమమునకు సాయము చేయ నర్హులు.

నాన్‌గెజెటెడ్ ఉద్యోగులసంఘము మచిలీబందరు:— ఈనెల 15వ తేదిన జిల్లాశిరస్తాదారగు రా. సా. టి. శ్రీనివాస రాఘవాచార్యులు అధ్యక్షతను ఉద్యోగుల సభ జరిగెను. వీరి మొఱ్ఱలను విన్నవించుటకై ఒక సంఘము ఏర్పరుపబడెను. గవర్నరుగారును జీతముల సంఘసభ్యులును తమ సూచనలను గావించకముందు ఈసంఘమువారి మనవిని వినవలెయునని తీర్మానింపబడినది. ఉద్యోగుల జీతము రు 60 లతో ఆరంభమై ఇరువది యేండ్లలో 200 రూపాయలకు పెరుగవలెయునని ఈ సంఘమువారు తీర్మానించిరి. వీరు గావించిన తీర్మానములు గవర్నరు గారికిని ఇతరులగు అధికారులకును పంపబడినవి. ఈ సంఘము చెన్నపురిలోని సంఘముల కనుబంధముగఁ జేర్పబడెను.

ఆలీసోదరులకు సత్కారము:— అలీసోదరులు దేశమునకు చేసినసేవను గుర్తించి వారికి హిందూదేశముపక్షమున కాన్కలు నొసగి సత్కరించుటకు ఏర్పాటుచేయబడినది. దేశీయులెల్లరు తమకోఁతోచిన విధమున ధనసహాయమును చేయఁ బ్రార్థితులు. చందాల నంపెడివారు కోశాధికారియగు, అజీ అలీఖాన్ గారికి డిల్లినగరమునకు పంపవలెను. ఉత్తరములను వ్రాయదలచుకొనినవారు డిల్లిలో నుండెడి కార్యదర్శియగు తజాద్దీన్ బల్లురాంబరువారికి వ్రాయవచ్చును. ఆలీసోదరులు ఈధనమును స్వోపయోగమునకై వినియోగింప నిరాకరించినందున ఖిలాఫతునిధికి చేర్చఁబడును. ఒకరూపాయకు తక్కువగాకుండ చందాను పంపువారికి ఆలీసోదరుల పటము పంపబడును.

ఆర్యవైశ్య మహాసభ:— నిన్నటి ఆదివారము సాయంకాలము బొర్నిష్టరు ఆదినారాయణ చెట్టిగారి యాజమాన్యమున గుంటూరులో పెద్దసభ జరిగెను. కల్లాకురుస్వామి చెట్టి, సామి వేంకటాచలము, చందర వేంకట కృష్ణయ్య, ఊటుకూరి వేంకటేశ్వర్లు; కామరాజు, సాలన శోభనయ్య, వద్దుల రామానియరావు, దర్శి చెంచయ్య మొదలగు సభ్యులు కూడ వచ్చిరి. పెనగపల్లి రామసామిగుప్తగారు ప్రతినిధులకు తగిన యేర్పాటులను, సౌకర్యములను చేసిరి. అధ్యక్షులు గంభీరోపన్యాసము నొసగి వైశ్యులకు రాష్ట్రీయ సభలందు ప్రత్యేకప్రాతినిధ్య మొసగవలయు నని కోరిరి. బ్రాహ్మణేతరుల కిచ్చు సీటులలో అధమపక్షము నాలుగింటినైన వైశ్యుల కొసగవలయు ననియు, ఈసంగతిని కోర్టుకు గవర్నరుగారి వద్దకు కొందఱుపంపి ప్రతినిధుల నంపవలయుననియు, రాజకీయ విద్యను వ్యాపింపచేయుటకు తగిన ప్రతిష్ఠాపనలను ముఖ్యపట్టణములందును పల్లెలందును ఏర్పాటుచేయవలయు ననియు, ముఖ్యముందు ఎన్నికలు జరుగనున్నవి గావున నివి చాల అవసరముగ నున్నవనియు సంఘసంస్కరణమునందు ప్రవేశము గలిగించుకొనవలయు ననియు, ప్రస్తుతము వర్తకాభివృద్ధియంతయు రాజకీయభివృద్ధిమీదనే యాధారపడియున్న దనియు నతడు చెప్పెను. సభ్యుల ఉత్సాహ మతివిశేషముగ నున్నది.—మాప్రత్యేకవిలేఖకుని తంత్రీవార్త.

జాతీయవాదుల సంఘము:— ఈ సంఘమునకు మద్రాసు పట్టణశాఖ యొకటి యేర్పడినది. దీనికి కల్లాకురుస్వామి శెట్టిగారు అధ్యక్షులుగను, డాక్టరు యం. రామరావు గారు ఏ. రంగసామయ్యంగారు ఉపాధ్యక్షులుగను, కజ్జా మునిసామిశెట్టి సి. ఆర్. శ్రీనివాసయ్యంగార్లు కార్యదర్శులుగను, ఎ. ఆర్. దొరసామయ్యంగారు కోశాధ్యక్షులుగను, వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి టి. ఎస్. కష్ణమూర్తి, ఎస్. కృష్ణస్వామిశర్మ, కే. ఎస్. వెంకట్రామను, ఎల్. ఎస్. సుబ్రహ్మణ్యయ్యర్, ఎస్. సత్యమూర్తి సి. వెంకటరంగనాయుడు గార్లు కార్యనిర్వాహకసంఘ సభ్యులుగను నియమింపబడిరి. జాతీయ సంఘ సూత్రముల నంగీకరించు వారందఱును దీనియందు సభ్యులుగఁ జేరవచ్చును. ప్రవేశరుసుము రు 1-0-0 దరఖాస్తు ఫారములు కార్యదర్శులయొద్దను కోశాధ్యక్షునియొద్దను దొరకును.

బెంగాలు గవర్నరుగారు శాంతి నికేతనము:— శ్రీగవర్నరుగారు 2 మైళ్ళదూరములో నున్న బోల్పూరునుండి ఆశ్రమమునకు కాలి నడకతోనే దయచేసినారు. వెంట యిద్దరిని మాత్రమే తీసికొని వచ్చినారు. శ్రీవారు వచ్చి వేదికపై నాసీనులైనతోడనే శ్రీరవీంద్రనాథ టాగూరుగారి ద్వారా పుష్పమాలా లంకృతులైరి. తదనంతరము వాసన్తీ వస్త్రములు ధరించిన బాలకులందరు స్వాగత మంత్రములను, పాటలను పాడిరి. శ్రీపిఠాపురము సంస్థాన విద్వాంసులు శ్రీసంగమేశ్వర శాస్త్రిగారు వీణావాద్యమును వాయించి శ్రీగవర్నరు గారిని ఆనందితులనుగా జేసిరి.

లాలా లజపతిరాయి గారు, హిందూదేశములో నడుగిడినప్పటినుండియు ప్రజ లనేకవిధముల గౌరవించి యభినందించు చున్నందులకు కృతజ్ఞతాపూర్వకవందనములను తెలియబరచుచు లజపతిరాయిగారు పత్రికల కుత్తరములను వ్రాసిరి. కొంచెమించుమించుగ రాజకీయ ప్రతిష్ఠాపన లన్నియును, సంఘసేవాసంస్థాపనలు లజపతిరాయిగారిని సన్మానించుచు సభలొనరించినవి. భారత కార్మికసంఘమువారు తమయం దభిమానమువహించి హితవుచేయ గోరిరి. కార్మికుల ఉపచర్యను పవిత్రధర్మముగ తామెంచుచున్నారనియు అందుచేత తప్పక సహాయ మొనరించెదరనియు వారు తెలియబరచిరి.

22-వ తేదీనాటి మధ్యాహ్నము పోకల్లీ, హరికృష్ణలాలు, డాక్టరు కిచల్లూ, రాంభుజదత్తు, చౌదరీ, ద్యూనీచందు గారలును, తక్కిన పంజాబు నాయకులు మరికొందఱును మహ్మదాలీగారి సతీమణులతో కలసి కలకత్తాకు వచ్చిరి. గంధిగారు రాజాలక పోయిరి. హౌరా స్టేషనువద్ద హిందూ మహమ్మదీయులు పెక్కుమంది వారి నాదరించి మహోత్సాహముతో నూరేగించిరి. దారి పొడుగునను వీధు లనేక విధముల నలంకరింపబడినవి. రెండుగంటలు ఆదారిని రాకపోకలన్నియు నాగిపోయెను. 23 వ తేదీని వారందఱి నాదరించుచు గొప్ప సభ చేయబడును.

బాపట్ల అII డిII ముII కోర్టు ఫయిల్

O. S. 379/19

వాదులు:—1 జాదరాజు మానుకొంత రావుగారు 2 యా. వెంకటేశ్వరరావు గారు.

ప్రతివాదులు:—1 పిల్లపాటి వెంకటనరసయ్య కుమారుడు సీతారామయ్య, యీయన అవిభక్తకుమాళ్లు 2 సుబ్బయ్య 3 నాగయ్య. 2 ప్రతివాది అవిభక్తకుమారుడు 4 వెంకటనరసింహ్వాం. 4 ప్రతివాది మయినరయినందున కోర్టు గార్డియను బాపట్ల అడిషినలు డిస్ట్రిక్టు మునసపుకోర్టు హెడ్‌గుమాస్తా గారు.

యీ వెంజరుతోని ప్రతివాదులమీద వాదులు ది 12-7-16 తారీఖున వాదుల పేరటికి 1టో ప్రతివాది వ్రాయించి యిచ్చిన ప్రామిసేరీ నోటు బాబ్తు అసలు ఫాయిదాలు రాబట్టుకొనుటకు దావాతెచ్చిన వాయిదా ది 24-2-1920 తేది అయివున్నది. ఆరోజున ఆక్షేపణలు వున్నయెడల కోర్టు వారియెదుట హాజరు అయి చెప్పవలసినది. లేనియెడల డిక్రీ కాబడును.

వై - కామేశ్వరరావు.
వాదుల ప్లీడరు.

(2096)

యస్. శ్రీనివాస అయ్యం గారి ఉపన్యాసము.

అడ్వొకేటు జనరలు పదవికి రాజీనామానిచ్చి, కాంగ్రెసు సభలోచేరిన, యస్. శ్రీనివాస అయ్యంగారి నభినందించుటకు, మదరాసు కాంగ్రెసు సంఘము యాజమాన్యముక్రింద, శనివారం సాయంకాలము గోక్లే మందిరములో నొకసభ జరిగెను. అనేకమంది వకీలులు, విద్యార్థులు విచ్చేసిరి. మాధవరావుగా రధ్యక్షులుగ నెన్నుకొనబడిరి. ప్రారంభోపన్యాసములో యస్. శ్రీనివాస అయ్యంగారిని అభినందించుచు నిప్పుడు వారును భారతదేశమందు మాతృసేవాధురంధరులగు దేశోద్ధారకుల యవసరము మిక్కుటముగ నుండు నీసమయమునందు, వీరు ప్రజాసేవకై తమశక్తి నంతయు పూర్తిగ ధారపోయ నిశ్చయించి అడ్వొకేటు జనరలు పదవిని విసర్జించిరనియు, వీరు నిజమైన దేశభక్తి సంపన్నులనియు అధ్యక్షులు నుడివిరి.

పూలమాలలతో సత్కరింపబడిన పిమ్మట యస్. శ్రీనివాస అయ్యంగా రీక్రింది ఉపన్యాస మిచ్చిరి:— నే నీ సాయంకాలమును, నాజీవిత కాలములో శుభసమయముగ నెంచుచున్నాదను. ప్రజాసేవకై నేను ఉద్యోగమునకు రాజీ నిచ్చుట నిజమేకాని, దీనిని నేనొక గొప్ప సంగతిగ భావించను దీనియం దేదో విస్తారము త్యాగ మున్నటుల దలచను. కాని, ముప్పదినాలుగు సంవత్సరములు నిండిన కాంగ్రెసు సభలోని కిప్పుడు చేరువారిని మన మభినందించెడి స్థితిలో నున్నార మనెడి సంగతి శోచనీయముగ నున్నది. కాంగ్రెసుసభలో నొక పాదముంచి, మరొక పాదము నింకొక సంఘములో నేనుంచలేను. నిజమైన కాంగ్రెసు సభ్యునివలె పాటుపడక, కాంగ్రెసు సభ్యుడ నేనని చెప్పుకొనలేను. సకల భారతీయుల భావములను వెల్లడించు సంఘము కాంగ్రెసు సంఘమేయని, యొప్పుకొనక, అందులో నొక సభ్యునిగ చేరక, చేరియు పాటుపడక, యున్నప్పుడు, నాయుద్దేశములన్నియు కాంగ్రెసు యుద్దేశములేయని నే ప్రకటింపజాలను. నేను, నావంటి మతముగలవారును, యిట్టిసంగతుల నూహింపజాలము.

గడచిన మూడు నాలుగు సంవత్సరములనుండియు పాటుపడుచున్న వారియందు నాకు గౌరవము మాత్రమే యున్నది. నాకు భారతదేశమునకు సంస్కరణములను సమకూర్చుట యందు సలిపిన ప్రయత్నము లన్నిటిని చూచుచుంటిని. సంస్కరణములవలన వారిలో కొందరికి గలిగిన తృప్తియు, మరికొందరికి గలిగిన యసంతృప్తియు, అందుపైన, వారివారి విమర్శనములను జూచియు, వింటిని. గడచిన గాథ ప్రదర్శక రాబోవు సంగతులను గూర్చి యాలోచించుట కర్తవ్యమని, వారి నందరిని నే నిప్పుడు గోరుచున్నాదను. గత రెండు సంవత్సరముల మనస్పర్థలను, భ్రమలను మరచి, నీ రాజకీయ స్వాతంత్ర్యత గూర్చి పాటుపడక పూర్వమున్నటుల, కాంగ్రెసు సంఘమే ముఖ్య సంఘముగ పరిగణించి, దానియందే సర్వాధికార ముంచుటకు వీలులేదా యని యడుగుచున్నాదను. ఏలనన, కాంగ్రెసు సంఘప్రాముఖ్యత అత్యవసరమని నే నమ్మెదను. ఎట్టి సదుద్దేశములతో గూడుకొన్నను, ఎంత దేశభక్తిపూరితములైనను కాంగ్రెసు సంఘమును తప్పవదేయు ప్రయత్నములు, ఎవరివైనను నాకు బోధపడవు. కావున కాంగ్రెసు సంఘము ప్రాముఖ్యత నెలకొల్పుటయే నా ముఖ్య పనియై యున్నది. భారతీయులై, దేశభక్తి సంపన్నులగు వారెవరైనను, వారివారి యూహాపోహలను సరపగొనక, కాంగ్రెసులో జేరవచ్చునను విషయము మీ కెల్లరకు విదితమే! భారతీయులలో నేశాఖవారైనను కాంగ్రెసు సంఘము వెలివేసి వదలివేయునా? రాజకీయ విషయములలో నెట్టి యూహాలు గలవారినయినను కాంగ్రెసు, తనలో చేర్చుకొనుట కయిష్టము జూపగలదా? ఇట్టి సదుపాంతభావము కాంగ్రెసు సంఘమునం దున్నయెడల, దానిని తిరిమివేయుటకు నాయావచ్ఛక్తిని వినియోగ పరచెదను.

కాంగ్రెసు సభ్యు లనేకులను అతివాదులని యంటిరి. బ్రిటిషు సామ్రాజ్యమునుండి సంబంధములన్నిటిని తెగగొట్టుటకు ప్రయత్నించువారినె, ప్రస్తుతపు ప్రభుత్వమునకు తయు సహకారమీయని వారినె, రాజకీయ స్వాతంత్ర్యమునకయి దౌర్జన్యముల కొడిగట్టినవారినె, కాంగ్రెసు సంఘమున కాని, యే యితర రాజకీయ సంఘములో వీరు జేరినను, నే నతివాదులని పిలిచెదను. కాని, జాతీయ సంఘమునకు నీ కాంగ్రెసు సంఘ సభ్యులను, వారు చేయు పనులు రాజ్యాంగ

విరుద్ధములు కానప్పుడు అతివాదులని పిలువరాదు. సాత్విక నిరోధనమును గూర్చియు, సత్యాగ్రహమును గూర్చియు, కాంగ్రెసు సభవారు వాటి నవలంబింపక పోవుటచే, నేనిప్పు డేమియు చెప్పదలచుకొనలేదు. క్రమముగ స్వతంత్రుల మగుదుమని నమ్ముచు, అందరితోడను కలసి మెలసి సహకారులై యుండుట కిష్టపడుచు, భారతీయుల రాజకీయ స్వాతంత్ర్యమునకు సత్వర సంరక్షణమునకు మిక్కుటముగ పాటుపడుచుండు నట్టివారే మితవాదులయిన యెడల నేను మితవాదినై యుండుట కొప్పుకొనుచున్నాను. కాంగ్రెసు సభ్యులందరు అట్టివారు మితవాదులే యని తలచెదను. రాజకీయ విషయములలో ప్రభుత్వము వారిచ్చునట్టిదైనను ఇంగ్లాండులో నైనను, చొరవచేసికొని, లాభము పొందగలరని నేనమ్మజాలను. ఇందుగూర్చి నాయక మిత్రులే. బ్రాహ్మణుడుకాని బ్రాహ్మణేతరుడు కాని, లిబరల్ సంఘమువారుకాని, కాంగ్రెసు సంఘమువారుకాని వేటి వేటి కొరకు వారు పాటుపడుచున్నను అందులో చొరవచేయుట భావ్యము కాదు. ఇదియే ప్రభుత్వమువారికిని నా కోర్కులకును నీయవలసిన సలహా. అధికారులు మధ్యవర్తులగుటచే చాల నష్టములు కలిగెను. భారతీయు లందరు, తగుమాత్ర మూహలు గలిగి మితవాదులుగ నుండవలెనని ప్రభుత్వమువారు కోరిన యెడల అట్టి మితవాదులను తయారు చేయుటకు వారు పూనియుండ కూడదు. కాని, భారతదేశమే మనము బ్రిటీషు సామ్రాజ్యములోని యొక ముఖ్య భాగమయి యుండవలయునని నా దృఢనిశ్చయము. పార్లమెంటు ప్రకటనలో చెప్పబడినటుల, భారతదేశము స్వాతంత్ర్యమును పొందుటకు ప్రయత్నించవలెను. మనమందర మేకీభవించిన యెడల, మన రాజకీయసభలలోను ప్రభుత్వము వారు మధ్యవర్తులుగ వచ్చుటకు వీలుండదు. సంస్కరణము లన్న మనకు ముఖ్యముగ కావలసినది రాజకీయవిద్యయందు మనకు స్వాతంత్ర్యముండవలెను, అధికారులు గాని, ఇతరదేశస్థులుగాని మనకెట్టి ధర్మముగనైన నేర్ప నవసరము లేదు. కాంగ్రెసును జాతీయసంఘముగ భావించునప్పుడు ఏమూలనుండి వచ్చు అభిప్రాయమైనను నిరాకరించగూడదు. కాంగ్రెసులో ననేకులకుగల యభిప్రాయమే, యభిప్రాయమనియు మిగిలినవారికిగల యభిప్రాయము అభిప్రాయము గాదనియు నే జెప్పను. ఈరోజున కాంగ్రెసులో ననేకమంది సభ్యుల కొక యభిప్రాయముండవచ్చును. మరునాడు అదిగాక మిగిలినవారి యభిప్రాయమే ప్రాముఖ్యమందవచ్చును. దేశమంతటిని గల ముఖ్యసంఘము కాంగ్రెసు అగుటచే, అందు సంకుచితభావము ఉండుటకు వీలులేదు. శివస్వామిఅయ్యరు గారు కాంగ్రెసును తిరుగుబాటు చేయుసంఘమని పిలిచిన యెడల, ఆయన అందుకు జవాబుదారి యనినే చెప్పెదను. విరుద్ధపు అభిప్రాయముల వేటినైనను సమాధానపరచుట, వీరి కోటి నాయకుల విధియై యున్నది.

కాంగ్రెసునకు వలయున లిబరల్ లీగువారిని నేనాహ్వానించుచున్నాను. కాంగ్రెసు సభ్యులమనుచు విరుద్ధరాజకీయ సంఘముల స్థాపించుట నాకేమియు బోధపడకున్నది. అటులని కాంగ్రెసు తీర్మానము లన్నియు నాకిష్టములగావు. రాజభక్తి తీర్మానము తక్కతక్కిన తీర్మానముల కందరు ఇష్టపడరని నే జెప్పలేను. అయినను, మితవాదులుగాని, జాతీయవాదులుగాని, కలసి కాంగ్రెసులోనె యుండి, శాంతభావముతో రాజకీయ స్వాతంత్ర్యమునకు పోరాడవలెను. సంస్కరణచట్టము చాల తృప్తికరముగ నున్నదని నేచెప్పను. అయినను దానిని ఆచరణరూపములో పెట్టి, సరిగ పనిచేయునటుల చూచుట మన కర్తవ్యము. ఇంతియేగాక మనము నిరక్షరాస్యులగు వారల రాజకీయజ్ఞానము వికసింపజేయుటకు మన సోదరుల బంపి మన మేకగ్రీవముగ పాటుపడవలయును:—పిమ్మట వందనములతో సమావేశము ముగిసెను.

అ॥సం॥ రాష్ట్రములు; మిత్రమండలివారు.

ప్యారిసు, ఫిబ్రవరి 15.— అడ్రియాటిక్కు సమస్యను గూర్చి మిత్రమండలివారు జూగోస్లావుల కంపిన సూచనలను, ఆ సూచనల నంగీకరింప నపుడు లండనులో మిత్రమండలివారు చేసిన ఏర్పాటులు బలవంతముగ వారంగీకరించునట్లు చేయబడునని వారు చెప్పిన ఖరారు మాటలను అమెరికా సంయుక్త రాష్ట్రముల వారొనరించుచున్న విమర్శలను పేర్కొనుచు ప్రెసిడెంటు విల్సను గారంపిన విజ్ఞాపనమును అమెరికా రాయబారి విదేశీయమంత్రి కర్పించెను.

విదేశాంతర వార్తలు

[రైటరు ఏజన్సీ]

తురుష్కులు కన్స్టాంటినోపిలు నుంచుకొనుట

లండను, ఫిబ్రవరి 17:— కన్స్టాంటినోపిలునందలి బ్రిటిషు హైకమిషనరుగారు రీక్రిందివిధముగ ప్రకటింపవలసినదని కోరబడిరి:— మిత్రమండలివారు తురుష్కులను కన్స్టాంటినోపిలునుండి తొలగింపకూడదని నిర్ణయించుకొనినను తురుష్కులింకను ఆర్మీనియనులను దండింపబోరెదరని తురుష్క సంధిషరతులు చాలవరకు మార్చివేయబడునని తురుష్క ప్రభుత్వమువారు హెచ్చరింపబడిరి.

లాన్సింగు గారి రాజీనామా.

న్యూయార్కు, ఫిబ్రవరి 16:—ప్రెసిడెంటు విల్సనుగారు లాన్సింగు గారిని తొలగించుట చాల కృతఘ్నతను జూపున్నదనియు, ముందుగ చెప్పక ఈపని జరుగుట తెలివి తక్కువగ నున్నదనియు, ఇట్లేల చేయవలసినదో యతను బోధింపజాలక పోయెననియు పత్రికలన్నియు ననేకవిధముల లాన్సింగు గారికి అనుకూలముగను విల్సను గారికి ప్రతికూలముగను విమర్శలు చేయుచున్నవి. ప్రెసిడెంటు గారి యనుమతి లేని మంత్రివర్గ సభల నాహ్వానించుటలో లాన్సింగు గారు రాజ్యాంగశాసనముల నతిక్రమించిరో లేదో కనుగొనుట కొక విచారణ సంఘము నేర్పాటుచేయవలయునని ప్రతినిధుల సభయందొక తీర్మానము ప్రవేశపెట్టబడెను. లాన్సింగు గారిని తొలగించుట కేమి కారణమో గాని అమెరికాజను లందరును గూడ వారియందు చాల అభిమానము జూపుచు ప్రెసిడెంటు విల్సను గారి జబ్బులో మంత్రివర్గ సభల నాహ్వానించు మాత్రమున వారిని తొలగించుట న్యాయము కాదని చెప్పుచున్నారు.

ప్రెసిడెంటు విల్సనుగారి కిచ్చిన ప్రత్యుత్తరము.

ప్యారిసు, ఫిబ్రవరి 16:—ఎకోడిప్యారిసు పత్రిక లండను విలేఖరు డిట్లు వ్రాసెను—మిల్లిరాండు, లాయడుజార్జి గారలు ప్రెసిడెంటు విల్సనుగారికి ప్రత్యుత్తర మిచ్చుచు నిట్లు చెప్పిరి.-జనవరి 20 వ తేదిని జోమాజ్యోగోస్లావియా కిట్లు తెలియబరచితిమో అవిధముగ నా సమస్యను పరిష్కరించుటకు మేము సిద్ధముగనున్నాము. లాయడుజార్జి గారి సంధిసభ కధ్యక్షుడగుటనుండి జూగోస్లావు విదేశమంత్రి యుత్తరమును వ్రాయుచు జోగోస్లావు లిందుకు సమ్మతింపకుండిన లండను రాజీనామా షరతు లమలునడిపింపబడును.

ముల్లా పారిపోవుట

లండను, ఫిబ్రవరి 27:-ప్రశ్నల సమయమున కర్నలు అమరీగా రిట్లు చెప్పిరి. వైమానిక బల సహాయమున మూడు వారములలో బ్రిటిషు సోమాలిల్యాండు నందలి ద్రోహుల అధికారము పూర్తిగ చెడిపోయినది. ముల్లాగారు కొన్ని చోట్లనో మెల్లమెల్లన తప్పించుకొని, చివరకు 70 గురు ఆశ్వికభటులతో పారిపోయెను. ముల్లా అధికార మింతటితో పూర్తిగ చెడినదని తలంపబడుచున్నది.

టౌన్సెండు సేనాని.

లండను, ఫిబ్రవరి 17:—ప్రజల సభలో ప్రశ్నల సమయమున సర్ ఆర్చిబాల్డు విలియమ్సను గారు యుద్ధకార్యాలయమువారి తరపున నిట్లు చెప్పిరి:—టౌన్సెండు సేనాని ఫించనుపై పని చాలించుకొన వచ్చునని అతని కెవరో తెలియబరచిన తప్పు సమాచారమునుబట్టి, తాము రాజీనామా నిచ్చిరని చెప్పి ఆ రాజీనామా నతడు ఉపసంహరించుకొనెను.

అడ్రియాటిక్కు సమస్య.

మిలాను, ఫిబ్రవరి 16:— ప్రెసిడెంటు విల్సనుగారి ప్రవేశము ఫ్యూమువారికి కోపము కలిగించెను. నగర సంరక్షణార్థము వారెన్నియో సేనలను తయారుచేసిరి. జీరావారు గూడ చాల ఆందోళన జేయుచున్నారు. ప్రెసిడెంటు విల్సనుగారు అంగీకరింపక పోయినను గూడ ఇటలీలోనే చేర్చవలయునని యతడు చెప్పెను. ఈమా నిట్టీ గారిటలీ కేతెంచునపుడు అడ్రియాటిక్ సమస్యను బాగుగ పరిష్కరించి వచ్చెదరని అందరును విశ్వసించుచున్నారు.

కన్స్టాంటినోపిలు తీర్మానమునకు ప్రాన్సు అంగీకరించుట

ప్యారిసు, ఫిబ్రవరి 16:— హావాసు ఏజెన్సీ వారిట్లు తెలియబరచుచున్నారు.— కన్స్టాంటినోపిలును తురుష్కుల యధీనమునందే యుంచవలయునని చేసిన తీర్మానమునకు ప్రాన్సు సమ్మతించినది. టెంప్సుపత్రిక ఆవిషయమును గూర్చి ఇట్లు వ్రాయుచున్నది — తూర్పు దేశములందు శాంతి నేరీతి నెలకొల్పవలయునని ఫ్రాన్సువారిచెనో ఆరీతి నది యారంభమయినది. ఈతీర్మానము చాలవరకు భిన్నమని అను. ఫ్రెంచి చిన్న ఆసియాయందలి ముఖ్యవిషయముల పరిష్కారమునకు ఇది దారి చూపును.

మాంటేగుగారు మరల పనినారంభించుట.

లండను, ఫిబ్రవరి 17:— ప్రజలసభయందొక ప్రశ్నకు ప్రత్యుత్తర మిచ్చుచు బోనర్లా గారిట్లు చెప్పిరి:— మాంటేగు గారిక 15 రోజులలో మరల తమపని స్వీకరింపగలరు.

సోమాలిల్యాండు అవస్కందము.

లండను, ఫిబ్రవరి 17:—సోమాలిల్యాండు అవస్కందనమును గూర్చి ప్రధానవ్యాసమును వ్రాయుచు, సోమాలిల్యాండు అంతరంగిక స్థితి నిప్పుడున్నదాని పట్లనే విడుచుట ఉత్తమమని తెలుపుచున్నాడు.

బ్రిటిషు సైనికసంఖ్య.

లండను, ఫిబ్రవరి 17:— ప్రజల సభలో ప్రశ్నల సమయమున సర్ ఆర్చిబాల్డు విలియమ్సను గారిట్లు చెప్పిరి. నల్ల సముద్రములోని బ్రిటిషు సైన్యమంతయు ప్రస్తుతము 10,798 గురు బ్రిటిషు సైనికులు, 1800 మంది భారతీయులును, 8400 కార్మికులును గలరు. వీరిలో చాలమంది కన్స్టాంటినోపిలు సమీపమునందుండిరి. కాని నగోరిస్కా, డార్డనెల్సు బాటూమ్, అనటోలియా రయిల్వే ప్రదేశములందు కొన్నియో సైన్యము లుండెను.

ఆస్ట్రియా సాంఘాతిక పరిపాలనము

వియన్నా, ఫిబ్రవరి 17:—సాల్సుబర్గు వద్ద జరిగిన ఆస్ట్రియా రాష్ట్ర ప్రతినిధులసభలో ఆస్ట్రియాలోని వివిధ రాష్ట్రముల నన్నిటి నొకసాంఘాతిక ప్రభుత్వముక్రింద నుంచ నేర్పాటు చేయ నిశ్చయించిరి.

శాక్సనులలో బోల్షివిక్కుల నాపివేయుట

లండను, ఫిబ్రవరి 17:-నోవోరోసిస్కునందలి టైమ్సు పత్రిక కిట్లొక టెలిగ్రాము వచ్చెను. డెనికిను సేనాని కోసక్కులలో నొక ఒడంబడిక నొనరించుకొనెను. అతడిటుపైని సర్వసేనానిగ మాత్ర ముండును కాని డిక్టేటరుగ మాత్రముండజాలడు. పార్లమెంటరీ పరిపాలన మారంభమైనది. ప్రజానియుక్త శాసనసభ ఏర్పాటు చేయబడినది. 8 గురితో మంత్రివర్గము నెలకొల్పబడెను. సైనిక స్థితి చాల ప్రశస్తముగ నున్నదని డెనికిను సేనాని ప్రకటించెను. డాన్యుబు సైన్యములు వెంటనే రణరంగమున కరుగుటెడల నారంగమును బలపరచుకొన వచ్చును. ఈలోన శాక్సను సర్వత ప్రదేశమునుండి బోల్షివిక్కులింకను ముందున కరుగకుండ నాపివేయబడిరి.

వేల్సు యువరాజుగారి ప్రయాణము.

లండను, ఫిబ్రవరి 17:—వేల్సు యువరాజు గారు మార్చి 9 తేదిని పోర్టుస్మౌతులో రినౌను ఓడనెక్కి బయలుదేరుదురు. 19 వ తేదిని బార్బడోసు చేరెదరు. 23-వ తేదిని కోలోనుకును, 24 వ తేదిని పనామాకును, 31వ తేదిని శాండియాగోకును, ఏప్రిలు 6 వ తేదిని హోనొలులూకును, 17వ తేదిని ఆక్లండునకును 19 వ తేదిని ఫీజీదీవులకును, పోయెదరు.

ఇండియా సైనికోద్యోగులు.

లండను, ఫిబ్రవరి 17.—ప్రజా సభలో కిడ్బ్రాదిన్ను గారికి ప్రత్యుత్తర మిచ్చుచు ఫియుప్రభు గారిట్లు చెప్పిరి. ఇండియా సైన్యమందలి తాత్కాలికముగ నుంచివేయబడిన కమిషను ఉద్యోగులు చాల తక్కువమంది యున్నారు. వారిని గూడ వేరు పరచుటకు ఏర్పాటులు జరుగును.

(ASSOCIATED PRESS.)

The appeal preferred by G. A. Heywerdinger, Districs Traffic Superintendent, North Western Railway, against hit conviction by Mr. Prenter, Special Magistrate on two counts of bribe-taking will be heard before Colonel Roe, Sessions Judge, Lahore, on the 8th March. The appellant will be represented by Mr. Ross Alston, Barrister of Allahabad.

The *Patrika* is informed that Barindra Kumar Ghose, Upendra Chandra Banerjee and Hem Chandra Das, three principal accused in the Alipore bomb case who were sentenced to transportation for life have been released in compliance with the Royal proclamation and general amnesty to political offenders. They arrived in Calcutta on Saturday night.

The Indian Jail Committee will leave Howrah to-day for Midnapore. While sitting in Calcutta the Committee examined the secretary and agent of the Calcutta prisoners aid society and the members paid a visit to the society's workshop and expressed sympathy with the object of the society to give shelter and work to the discharged prisoners.

A Communique says:—Of the tenders for gold bullion presented at the 11th sale held on the 19th February 1920, all tenders at and above the rate of Rs. 16-2-3 per tola has been accepted in full. The total amount of gold is 960,590 tolas and the average rate of accepted tenders is Rs. 21-9-1 per tola. Tenders for 12th sale will be received up to noon (standard time) on Wednesday 3rd March 1920 when 1,250,000 tolas will be offered.

In connection with the rumours that have been recently current as to the imminence of a general strike on North Western Railway, Mr. Cation, branch Secretary of the Railway Workmen's Association, interviewed by a representative of the *Civil and Military Gazette* said he is very anxious to make it clear to the public that his Association is in no way connected with Mr. Miller, the exguard who is said to be endeavouring to bring about a strike and it is strenuously opposed to any action on the part of its members that may lead to such a connection.

The 16th sessions of the Travancore Sri Mulam Popular Assembly was opend by the Dewan to-day in the Victoria Jubilee Town Hall in the presence of a large gathering including the British Resident. The Dewans opening address contained a resume of the salient features of the administration of Travancore during the past year. After distribution of the administration reports and copies of the Dewans address the proceeding came to a close. The Assembly will resume sitting to-morrow when deliberations on different subjects will begin.

There will be a atheltic sports in the afternoon when prizes will be distributed by the wife of Resident.

There will be a concert to-night in the Town Hall under the auspices of the Young Mens and Young Womens Associations of Trivandrum.

(REUTER'S.)

Allies Reply to President Wilson.

LONDON, February 18.

According to the *Daily Mail* it is understood that the Allies will reply to President Wilson that the proposals of January could not be ignored and the Council was perforce compelled to make decisions in voluntary absence of America's representative.

Trial of German war Criminals.

Allies Accept German Tribunal.

LONDON, February 18.

The Allies have decided to allow the Supreme Court at Leipzig to try war criminals. This decision has caused great relief in Government circles in Berlin. The *Mittagszeitung* expects further concessions by the elimination of the *morally responsible* for example Her Bethmann-Hollweg Von Hindenburg and Admiral Tirpitz from list. The *Berliner Tageblatt* asks what possibility is there that the Allies witnesses will be forthcoming. The *Vorwaerts* frankly admits that German judges are not likely to prove impartial. Speaking at Bremen, Mr. Hoske said that much which the Allies regarded as crime was purely a general war measure ordered by the authorities and would never be acknowledged by Germans as crime.

British Power in India Firm

Need not Bolshevists Fear.

LONDON, February 18.

In the course of his speech at Bremen Mr. Noske declared that British power in India was so firmly established that it could scarcely be considered that Bolshevists would be able to create such difficulties for Britain that the shaking of British power in India could be expected within a measurable period.

Obituary.

LONDON, February 18.

The Death is announced of Sir Oliver Newmasch formerly Military Secretary, India Office.

LONDON, February 18.

ROME:—The Shah today left for Riviera.

In the Commons.

LONDON, February 18.

In the Commons, replying to Mr. John Rees who asked if the past and present pensions of the Indian Army officers would be brought into line with the increases granted to officers of the Navy and British Army, Mr. Fisher stated that the Imperial Government was now considering the question of revision of pensions with the Government of India. The question of improving the position of widows and children of the deceased officers was for the Ministry of Pensions.

Bolshevist Agents at Kabul.

Replying to Mr. Rees, Mr. Fisher said that the Imperial Government and Government of India were carefully watching the matter of the presence of Bolshevist agents at Kabul.

Replying to Mr. Norton Griffiths, Fisher said that he had referred to the Government of India with regard to the alleg ed cancellation of arrangementunder which officers re-quality-ing after five years as first class interpreters of Russian should receive 75 sterling besides 120 paid in first instance.

Madras Non-Brahmin Seperate Representation.

Replying to Mr. Ormsby Gore, Mr. Fisher said that only instruction sent to the Governor of Madras as regards the *framing of franchise rules governing the representation* of Non-Brahmins in Madras was an explanation that separate representation by means of reservation of seats did not mean establishment of separate electorates consisting only of Non-Brahmins. The Viceroy had reported on January 26th that Lord Willingdon was hopeful of spedily settling the matter.

Passport to Mr. Beasant.

Replying to Mr. Lyle who asked why Mrs. Besant was enabled to return to India while a great number of soldiers wives were waiting passages, Mr. Fisher said that certain number of passages were reserved for military and civilians respectively Mrs. Besant came under the latter class for which soldiers wives were not eligible.

Notice.

The public is hereby warned that Sree Rajah Bommadevaru Satyanarayana Vara Prasada Rao Bahadur varu Zamindar of *Southvallur Estate* is contracting debts unnecessarily and that the binding character of those debts will be contested on behalf of his minor son, Sree Rajah Bommadevara-Venkata Bhashyakarlu Bahadur garu.

శ్రీ రాజా బొమ్మదేవర
వేంకట భాష్యకర రాయబహద్దరు.

Appenavedu, }
11—-20. }

Sree Ranicircar of Southvallur Estate.

Guardian of the above Minor.

జర్మను ఓడలను విలువ చేయుట

న్యూయార్కు, ఫిబ్రవరి 17:–జర్మనుల వర్తకపు ఓడలను విలువ చేయుటకు ఇప్పటికి 850 లక్షల డాలరులు వచ్చినవి.

తూర్పు ఆఫ్రికాలోని భారతీయులు.

లండను, ఫిబ్రవరి 17:— ప్రజాప్రతినిధుల సభలో ... గారికి ప్రత్యుత్తరమిచ్చుచు కర్నలు అమరీగారు చెప్పిరి – తూర్పు ఆఫ్రికాలోని భారతీయుల శాసనసభకు ప్రతినిధుల సంఖ్యను ప్రస్తుత మెజారిటీ ... గారికి నిర్ణయించబడునని ... నందవలయునని ఆలోచనలో నున్నది.

క్రొత్తగా నిర్ణయింపబడిన మైసూరు శాసనసభయందు ... గారున్ను సభ్యులు 3 గురు ... 12 గురు అధికార సభ్యులు 17 గురు అనధికార సభ్యులును ఉందురు. ప్రస్తుతము ... అనధికార సభ్యులలో 8 గురు బ్రాహ్మణేతరులు, 2 మహమ్మదీయులు గలరు.

"ధూళిపూడి వీరభద్ర శర్మగారు:— ఈ పత్రికా వార్తాహరులైన ... ఉన్న ... లయము వద్ద జనమునకు ... పుచేసి ... లేకపోవుట ... "

గుజరాన్వాలా జిల్లాకోర్టులో నేరము నోప్పుకొన్న వారి ... భూమునుంచి ... లాహోరు హైకోర్టువారు ... తీర్మానించిరి. కిందటి ఏప్రిలు 1, 11 వ తేదీలలో లాహోరు లో జరిగిన విషయములను గూర్చి ... వ్యాఖ్యానించి ... శిక్షింపబడదగినదని ... లాహోరు ... బడెను. అమరనాథు ... వారితో ... కలిసి ... శిక్షింపవలెనని ... తెలుపబడెను. క్రిందటి శుక్రవారము నాడు ఈ కేసు హైకోర్టువారిచే విచారింపబడెను. న్యాయమూర్తులు ... గారు విచారణచేసిరి. హైకోర్టుగాను ప్రభుత్వమువారి తరపున ... వాదించిరి. కాని శ్రీ చక్రవర్తి గారు ... నేరస్థులను క్షమించుచున్నప్పుడు ... శిక్షింపవలయునని న్యాయమూర్తులు ... తీర్పు ... ఇదివరలో చేసిన ... క్షమాపణ ... దని మాత్రము ... విధించిరి.

రాజ్యాంగము ... సంభవించుచున్న నిరంతర ... పోవుటవలన ... నివృత్తము ... వారికి ... రాజాగారి ప్రయాణము నిమిత్తము 2 కోట్ల ... వేరుగ ... మరల ... బడెను.

పబ్లిసిటీవారి ప్రచురణము

ఉప్పుపంట

II

ఈ గోర్తు వ్రాసిన సంవత్సరములో, చెంగల్పట్టులో ఉన్న శాస్త్రపాఠశాలలో పనిచేస్తూ ఉండే సబ్బర్, హార్న్సు అనే డాక్టరు ఎట్లా మంచి ఉప్పును తయారు చేయవచ్చునో సలహా ఇచ్చియున్నారు. వారు తూత్తుకుడికి వెళ్లి పని చేయించినారు. అందువల్ల వారి సలహా ప్రకారము ఇప్పుడు అక్కడ 17 ఎకరాలలో ఉప్పు తయారు చేయబడుతూ ఉన్నది. డాక్టరు హార్న్సుగారు ఉప్పు తయారుచేసే వాళ్లతోనూ ఈ ఉప్పు శాఖవారి ఉద్యోగస్థులతోను కూడా ఒక సభ చేసి ఎట్లు మన దేశ రాజ్యములో ఎక్కువ మంచి రకపు ఉప్పును చేయవచ్చునో ఆలోచించినారు. ఇట్లు చేసినందువల్ల ఇప్పుడు అనేకస్థలములందు, ..., ..., ..., కృష్ణాపట్టణము, వాయలూరు, ..., తూత్తుకుడి మొదలగు చోట్లందు, ఈ సంవత్సరములో దిగుమతియైన ఉప్పు తయారు చేయబడుతూ ఉన్నది. పరదేశములనుండిగాని ... ఉప్పు పంటను బాగా ... తుని మన దేశానికి రప్పించడము మంచిదని పయిని చెప్పిన సభలో తీర్మానము చేసినారు. అందువల్ల ఒక మంచి ఉప్పు పండితుని ఇక్కడికి రప్పించడానికి ఇప్పుడు ప్రయత్నములు జరుగుతూ ఉన్నవి. ..., మునుపట్లే ఎక్కువ మంచి ఉప్పును పండించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

9. మన చెన్నరాజ్యములో పండించే ఉప్పు ఎక్కువ మంచిదయి ఉండేటట్లున్నా, బంగాళా దేశములు కొనుక్కోవడానికి ఇష్టపడేవియై ఉండేటట్లున్నా చేయడానికి మరొక మార్గముకూడా ఉన్నది. ... అనే ఊరిలోను ఏడేను అనే ఊరిలోను చేయబడుతూవున్న ఉప్పు యంత్రాలతో పాడిచేస్తున్నారు. అందువలన బంగాళా దేశస్థులు దానిని కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతూవున్నారు. అయినా గాని ఆ ఉప్పు మన దేశములో పండేగల ఉప్పుకంటె ఎక్కువ మంచిది కాదు. కనుక మన ఉప్పునుకూడా ఇక్కడ ... దాని యంత్రాలలో పొడిచేయడము మాత్రమే ఆయితీరున్నది. అందువల్ల మన సర్కారువారి ఉప్పు శాఖవారు అందుకు తగిన యంత్రాలను తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిగాకనే, మన చెన్నరాజ్యములో పండే ఉప్పును బంగాళా దేశములో అమ్మకలిగి యుండడానికి ఒక గొప్ప ఆటంకమున్నది. అదేదంటే, మోటకూలి ఇంగ్లండు దేశములో ఉన్న లివర్పూలు అనే పట్టణము ... చెన్నపట్టణము ... అనే పట్టణము ... ఓడలమీద ఒక టన్ను అనగా $4\frac{1}{2}$ పుట్ల సరుకులను మోటకూలి 5 రూపాయలు ... 20 రూపాయలవరకున్న మారుతూ ఉంటుంది. ... చెన్నపట్టణమునుండి కలకత్తాకు ... రంగూనుకు ... ఓడలమీద ... మోస్తున్నా ... మోటకూలి ... న్నారు, రూ. అ. పై.

	రూ.	అ.	పై.
చెన్నపట్టణమునుండి కలకత్తాకు పొగబండిమీద $4\frac{3}{4}$ పుట్లకు మోటకూలి	24	12	0
చెన్నపట్టణమునుండి కలకత్తాకు పొగబండిమీద $4\frac{1}{4}$ పుట్లకు మోటకూలి	8 రూ. మొదలు 14 రూ. వరకు.		
చెన్నపట్టణమునుండి రంగూనుకు ఓడమీద $4\frac{1}{2}$ పుట్లకు మోటకూలి	13	5	4
తూత్తుకుడినుండి కలకత్తాకు రయిలుమీద $4\frac{1}{2}$ పుట్లకు మోటకూలి	26	8	4
తూత్తుకుడినుండి కలకత్తాకు ఓడమీద $4\frac{1}{4}$ పుట్లకు మోటకూలి	28	5	4
తూత్తుకుడినుండి రంగూనుకు ఓడమీద $4\frac{1}{2}$ పుట్లకు మోటకూలి	25	3	4

ఇందువల్ల మన ప్రెసిడెన్సీలోనుండి సరకులను కలకత్తాకు పంపడానికి చాలా ఎక్కువ కూలి పట్టుతుందని కనబడుచున్నది.

ఈ మోటకూలిని తగ్గించేటట్లు చేయుమని ఉప్పుశాఖవారు మనసర్కారువారికి వ్రాసియున్నారు.

10 చిల్లర ధరలు.— ఈ సంవత్సరారంభమందు మన ప్రెసిడెన్సీలో అంతటా ఉప్పుధర చాలా హెచ్చియుండినది. సముద్రానికి దూరముగా నున్న జిల్లాలలోకి ఉప్పును ఎగుమతిచేయడానికి కావలసియుండిన రయిలుబండ్లు చాలినన్ని లేకపోయినందువల్ల అక్కడ ముఖ్యముగా ధర చాలా హెచ్చయిపోయి ఉండెను. ఆయా జిల్లాలలోనున్న ముఖ్య పట్టణములలో 120 తులాల ఎత్తుగల మడి 1 కి ఉప్పుధర 1 అ. 4 పయిసలు మొదలుకొని 2 అ. 10 పయిసల వరకున్నా మారుతూ ఉండెను. ఆ ధర ముఖ్యముగా అనంతపురము, కడప, బళ్లారి, దక్షిణకనరా, కోయంబుత్తూరు, నీలగిరి జిల్లాలలో చాలా ఎక్కువయియుండి, వాటిలో వరుసగా మడి 1 కి 4 అ. 6 పైసలు, 4 అణాలు, 3 అ. 9 పైసలు, 3 అ. 9 పైసలు, 3 అ. 6 పైసలు ఉండినది. (సశేషము)

Indian Telegrams.

—:o:—

(Associated Press.)

—:o:—

DELHI

Welfare Exhibition.

Opened by Lady Chelmsford.

DELHI, February 21.

Her Excellency Lady Chelmsford performed this afternoon the opening ceremony of health, maternity and child welfare exhibition in the Purdah Garden, opposite the *Jumma Masjid*, where a very large number of ladies and gentlemen, local as well as mofussil, and even from distant parts of India were present. Her Excellency arrived at five minutes to 3 and was conducted to the specially erected *shamiana* in front of which the audience included Her Highness the Nawab Begum of Bhopal, His Highness the Maharaja of Alwar, Col. Sir Havelock and Lady Charles, Surgeon-General and Mrs. Edwards, Lady Jacob, Lady Gilman, Sir Claude Hill, Sir George Barnes, Mr. Shaffi, Mr. Baron, and several members of the Legislative Council.

Chairman's Speech.

The Hon'ble Mr. Sharp, Chairman of the General Organising Committee, in requesting Her Excellency, to declare the exhibition open, said :—

Your Excellency,

We the members of the General-Committee of the Maternity and Infant Welfare Exhibition welcome Your Excellency here to-day. We should like in the first place, although Your Excellency is fully acquainted with the reasons which have led to the inauguration of this exhibition and the interest which you have taken in it is well known, to rehearse briefly the reasons which gave rise to the undertaking. There has been founded an association under Your Excellency's presidentship called the Association for the provision of Help and Maternity supervisors. Its object is to improve the adverse conditions which too often attend child birth in India and to educate and enlighten the people in those matters in which care is essential if the population of the country is to be conserved and the rising generations are to grow up as strong and healthy citizens. It has been computed that each year India loses two million babies while many others survive only to grow up weak and feeble owing to inattention and bad hygienic surroundings during infancy. It is the intention of this Association, so far as in it lies, to combat these evils by spreading knowledge and by training up skilled workers. The Association has founded a school in Delhi for the training of health and maternity supervisors, and it proposes to lend encouragement and financial assistance to local authorities which desire to maintain such supervisors in various cities. Such is the modest beginning which has been made. Deeply interested as you are in the welfare of the said Association, we are thankful for the interest which Your Excellency has extended to it and for the appeal which you have recently issued for its support. We feel assured that owing to these exertions of Your Excellency it will soon be in a position to extend the scope of its labours in a manner commensurate to the ample field which lies before it. The Exhibition with the whole organisations have been entrusted, and that which we ask Your Excellency to open to-day is closely allied in aim to the objects of the Association just mentioned. We hope that our humble endeavours in this respect may assist in stimulating public interest in convincing the people by practical demonstrations of the dan[illegible] of neglect at the time of child-birth, and in spreading kno[illegible]edge of the ideal conditions of early child-hood which are [illegible]tainable by care and method. The exhibition is divided into main sections dealing with prematurity, Maturity, Infant welfare, Childhood, first aid, home nursing, domestic hygiene and sanitation. There are also pathological exhibits. We are grateful for the loan of an elaborate exhibit of women work sent from Madras by Her Excellency Lady Willingdon and for a social service exhibit arranged by Mrs. Whitehead. The Calcutta Corporation has kindly sent us an exhibit showing maternity work carried out under its auspices. Our thanks are due to others, too numerous to mention, who have assisted us with exhibits loans, etc. A prize has been offered by Lady Willingdon for the best essay on how to organise a maternity and child welfare exhibition in my own district to be written by a genuine visitor to the exhibition and we believe that this will be of great assistance in rousing public interest in the movement. Another prize has been offered to the school girl who writes the best essay on "what I learned from the exhibition." Another valuable prize has been offered by the Hon'ble Khan Bahadur Mian Muhammad Shafi. In addition 17 medals have been offered for various competitions and the exhibits forwarded in connection with these will, we trust, prove of value and interest. Another feature of the exhibition is a room organised by Lala Bhaghat Iswar Das of Lahore from a description in the Mahabharat showing that Natal and antenatal care were matters of moment in ancient days in India. An exhibit of interest is the one shown by Messrs. Cooper Allen and Company of Welfare work carried on among the employees of the North-west Tannery Company; Cawnpore, an excellent example of the way in which large employers of labour in India should recognise their responsibilities to their employees and give a lead to local bodies in the organisation of welfare work. I also wish to draw attention to the exhibit of the Society for the Promotion of Scientific Knowledge, an unofficial organisation in Lahore, of which the members in addition to carrying on their ordinary professional or scholastic duties, have devoted much time and pains to the improvement of the conditions of their poorer fellow citizens. We welcome among us to-day members, both men and women, who are engaged in the welfare work in different parts of India and who have arranged to hold a conference under the Chairmanship of Lieutenant Col. Hutchinson during the coming week and discuss various important aspects of their work and its future development. We also welcome about 40 representatives of the Association of Medical Women in India, the Association to whose initiative the present scheme was originally due and we have a large number of medical men, nurses, midwives, and health visitors, each of whom, we hope, will know something in their own station to organise and carry out such work as is shown here to-day. I am glad to be able to inform Your Excellency that a considerable number of our exhibits will be sent first to Bombay, add then to Calcutta for somewhat similar exhibitions. We hope immediately to form a prominent committee in order that the exhibits collected with so much care and labour may be used to form a permanent loan collection. Finally we desire to take this opportunity of acknowledging the encouragement which we have always received from Your Excellency who consented to accept the presidentship of the exhibition and throughout took a lively interest in its promotion. It is now our privilege to request you formally to declare the exhibition open and we trust that the results of it may be of no small value in ameliorating the matters which it is our object to remedy, not merely in Delhi but also in many other areas of India.

H. E's Speech.

Her Excellency Lady Chelmsford then rose amidst applause and delivered her speech, which was punctuated with applause. She said :

Mr. Chairman, Your Highness, Ladies and Gentlemen :—

It is with great pleasure that I rise to perform the pleasing duty which you have asked me to undertake to-day. I consider that we are gathered together on a most important occasion and it is my sincere hope that this meeting may be the small seed from which will spring a great tree laden with fruits of health and healing for the people of India. I should like to say one word of appreciation of the work which has been done by the health department of the Delhi Municipality, as to my mind they have set a fine example of how a municipality should tackle this vital problem. The work was initiated in the first instance by a handsome grant from the Government of India and the Municipality was fortunate in possessing a health officer in the person of Dr. Sethna, who sympathised warmly with the objects of the work and who had been constant and energetic in the support he had given to the movement. The Municipality was also fortunate in securing the services of the lady health visitors, Miss Graham and Miss Griffin whose persistent and unwearying devotion to their duties no words can adequately describe. The result is a system of supervision of the indigenous *Dais* by means of which real improvement is taking place in the conditions of childbirth in the city, and the establishment of two baby welcomes which are centres, where a knowledge of infant welfare and domestic hygiene is spread. What is being done in one municipality can be done in another, but to succeed two things are essential. A really efficient *personnel* and the wholehearted and the impartial support by the municipality. I should like further to offer my hearty congratulations to Mr. Sharp and the members of the Organising Committee, who have planned and carried through this Exhibition and to the various Sub-Committees who have devoted so much time and thought to the arrangements and to whose kindly efforts on their behalf the comfort of the visitors will be in large measure due. It may seem strange that this question of giving the children a fair chance should have sprung so suddenly upon India. In part it may be attributed to the change gradually taking place in the conditions of life in India to-day. Given space, open air, and sunshine, the lack of knowledge was made up for by the healthier conditions of life, but there is nowadays a growing tendency to live in towns. For example, in Bombay, we find large numbers of workmen living in close proximity. These conditions have greatly increased the risks by which young children are surrounded, and hence there is an ever-increasing need for the more scientific methods which it is the object of the exhibition to demonstrate. That we are fully conscious of the serious state of things now attending early childhood in India, is, I think, evidenced by the movements springing up on all sides to form societies to cope with it, but the object is of such paramount importance and likely to assume such large dimensions that I have come to the conclusions that I ought to endeavour to link up all these efforts, place them on a firmer basis and generally enlarge the scope of their work. I therefore take this opportunity of announcing that it is my intention to found a league, which it is suggested should bear my name, for maternity and child welfare in India. It is of the first importance that this league should assume an all India character. I do not mean by this that it would in any way supersede or interfere with other efforts which have been made along the same lines in other parts of India. I feel however that co-operation is essential to success and that much can be done by a central organisation which will serve to bring isolated efforts into touch with one another, render assistance where possible and stimulate such communities as have hitherto taken no steps in this matter. It is with this object that I recently made an appeal to the Ruling Princes and various provinces of India for funds which would serve as a permanent endowment for the welfare of India. The Ruling Princes have not only given me the most generous financial support but have also expressed their very deepest interest in the movement and their full concurrence of its immediate necessity. I trust at an early date to make known the constitution and general organisation of the league, and I can assure you all that every endeavour will be made to give full representation to local interests wherever activities are displayed in this respect. We could not have a more tangible proof of this interest than in the action taken by Her Highness the Begum of Bhopal who is actually delivering an address on hygiene at the exhibition this week, thus setting a splendid example which, I hope, will not be lost on the Mohamedan ladies of whom she is the teacher. The details of the scheme, however, will be made public later, but I should like to indicate briefly and very generally the kind of activities which, in my opinion, this league should promote. Its main object will be to bring into prominence the vital importance to the national weal of motherhood. It is necessary if India is to prosper that this subject should have its place in the sun. Among its other objects therefore the league will attempt first and foremost to obtain the following results:—It will try to secure the provision of increased accommodation for lying-in-women in hospitals or maternity homes, to promote the better education and training of Dais, to establish centres for the loan or gift of necessary articles for women who cannot attend hospitals during the time of their confinement, to multiply the number of maternity and and infant welfare centre and of schools for mothers, to make if possible an endowment which will be used in order to prevent any privation among women at the time of childbirth and finally to educate and qualify health visitors to assist in paying their stipends. All these are indeed are truly national objects and in founding a national league we should not be doing more than imitating what has been done elsewhere. I need only mention the Associations which exist in the United Kingdom such as the National League for Health Maternity and Child Welfare, the National Health Society, the National Society for the prevention of Infant Mortality, etc. In July, 1917 a national baby week was held in England which was opened by Her Majesty the Queen in person. Shows were held in connection with it in many handreds of municipalities and villages so that we not only have the precedent of the Home country but also the highest example of patronage for work. As I said previously this is not the occasion for going into details. But the kind of constitution which I have in mind is a body of patrons, councillors, life members and annual members with branches in all the important cities of India. There would have to be a central council with an executive committee whose duty it would be to work in conjunction with the provincial councils and provincial executive committees. If we put our enterprises upon a broad national footing, then I think we may with safety anticipate donation from the wealthy, but the main source of our income will necessarily have to be the contributions of annual members. Our work could not be better summed up than in the following words :—To arouse the sense of racial responsibility in every citizen in order to secure to every child born in India a birth right of mental and bodily health. Every healthy citizen is a wealth producer while every enfeebled one is a drain on the community. I commend this great work to the enlightened members of the nation who will be the first to profit from the enhanced health and happiness and contentment of the millions of India. India has been very generous in providing hospitals for its sick, but this movement is to start at the other end and its labour ought to check the unnecessary flow of patients to these institutions by building up a healthy community who have no need for them. Prevention is better than cure and let me tell you it is also cheaper. I believe the philanthropic and the charitably minded will not be slow to see that along these lines they can most profitably and successfully help in the uplift of the community and ensure a great and beneficent future.

In conclusion Her Excellency said :—It is my pleasing duty to announce to you that I have received the following message from Her Majesty the Queen :—I have heard you are opening the first infant welfare exhibition held in India and inaugurating an All-India League for the welfare work on February 21st at Delhi. I gladly send my best wishes for the success of the undertaking and I shall be keenly interested to hear of the progress of this important work, which I have much at heart.

I am sure we are all most grateful to Her Majesty for the interest she is manifesting in the concerns of the women of India and that you will rise and record a humble and heartfelt vote of thanks for her gracious message. I know that I shall be only voicing your wishes in sending back the following message which you will carry with acclamation:—That this meeting desires to offer humble and heartfelt thanks to Her Majesty in the name of the women of India for her solicitude on their behalf and to assure Her Majesty that her gracious interest and support will stimulate the League in its efforts for the health and welfare of the women and children of this land." The audience stood up amidst applause to record their thanks.

Mrs. Chatterjee, on behalf of the women of Delhi, thanked Her Excellency for her warm interest in the welfare of Indian women and children and hoped the exhibition would result in lasting benefit to them. At the same time she pointed out that a large number of women and children perished not for want of fresh air or trained *Dais*, but for the fact that nourishment was not within their reach due to the crushing poverty.

The speech over, Her Excellency spent more than an hour in inspecting several exhibits which were kept in seven main sections. In the pre-maternity section there were several models showing the insanitary conditions under which the rich and poor of different communities live through ignorance. In maternity section exhibits showed the dangers of uncleanliness, especially by the use of dirty implements by untrained *Dais*. Visitors derived immense benefit in the infant welfare as also in domestic hygiene and sanitations the exhibitions whereof were eloquent upon the evils of insanitation and carelessness towards babies. A special feature of the evening was a play by children arranged by the Hon'ble Mrs. Spencer, which was Admirably rendered, at which Lady Chelmsford was present. The students of Lady Hardinge Medical College, Delhi, played *Shakuntala* which was much appreciated.

The exhibition is open to the public for seven days, all throughout which there is a very crowded programme including lectures and demonstrations. Many of the exhibits shown at this exhibition are the property of the Committee who would be glad to lend them free to Municipalities, Associations, Hospitals, Schools and other bodies who may desire to promote maternity and infant welfare work by organised exhibitions in their own districts.

Imperial Legislative Council.

Resolutions Admitted.

DELHI, February 21.

The following Resolutions have been admitted:—Mr. Sahchidanadda Sinha will move(1) This Council recommends to the Governor General in Council that he may be pleased to cancel rule VI of the rules recently promulgated for the guidance of Local Government in framing rules for the recruitment of provincial services, executive and judicial, and so to ammend rule VIII that a Barristar of England or Ireland or a member of the Faculty of Advocates in Scotland of not less than five years standing may be eligible for direct appointmeut to Offices in the higher grades of the provincial civil services. (2) This council recommends to the Governor General in Council that no action whatever be taken upon the report of the MedicalServices Reorganisation Committee which was presided over by Sir Verny Lovett and on the recommendations made therein unless the said report be published for eliciting public opinion.

Ebrahim Haroon Jaffer will move:—This Council recommends to the Governor General in Council that a census may be taken of all charitable and religious endowments throughout the country with a view to facilitate the policy of placing them, on a satisfactory footing and improving their management.

Mr. Kamini Kumar Chanda will move:—This Council recommends to the Govenor General in Council that the whole Council do go into a committee to discuss the rules and regulations to be made under the Government of India Act and make recommendations.

An official statement was made in the House of Commons that Admiral Derobook, British High Commissioner at Constantinople has been authorised to publish the news that it is proposed by the Peace Conference to leave the Turks in Constantinople but this decision might have to be modified if further massacres occurred.

CALCUTTA February 21

The Java Beng Line steamer "Menado" while proceeding down the river on her outward bound voyage for Java carrying a full cargo of coal under Captain Kryoff on Friday morning went a ground on Menabrury flat, but by midday she was floated at high water. She unfortunately again went a ground on Koftri Sand a little above Budge Budge. The Port Commissioners tugs "Chapala" and "Active" were immediately on receipt of information despatched to escort, but before any assistance was rendered she flouted off by 3 P.M.

CALCUTTA, February 22.

This afternoon Messrs. Shaukat Ali, Harkissenlal Dr. Kitchlew Rambhoj Dutt, Chowdhory Dunichand and other Punjab leaders with the mother and wife of Mr. Mohamed Ali arrived in Calcutta. Mr. Gandhi was unable to come. At Howrah Station, which was densely crowded the party was received by the members of a Reception Committee composed of Hindus and Mohammedans and were taken in procession through the principal streets slowly amidst thick crowds. The whole route was decorated while triumphal arches were erected at nine places bearing suitable motoe. For over two hours all traffic was suspended along the route. The crowd was well managed by the Police and Volunteers. A public reception will be held to-morrow.

Memorial to Mr. Montagu

Maharaja of Kassim Bazar's Proposal.

CALCUTTA, February 21.

The Honourable The Maharaja of Kassim Bazar has issued the following letter dated the 17th:—

It was perhaps needless for me to point out to you that the passage of Mr. Montagu's Government of India Bill through the British Houses of Parliament makes a new erar in our constitutional development towards responsible Government. Mr. Montague is certainly justified in describing the Royal Assent to this act as the proudest moment of his life. It would reflect great discredit upon our intelligence and patriotism if we allowed such an historic and memorable event to go without an adeaquate memorial. I hope you will agree with me in thinking that the planting of this new milestone in our national progress should be duly kept in the memory of this and the future generation. With this object in view and in accordance with the suggestions of several friends I have decided to instigate in this province a movement for the establishment of a memorial to the Reform Act of 1919 and to associate Mr. Montague's name with it. It occurs to me individually that the establishment of a chair in constitutional history in the University of Calcutta or the erection of a public hall in the city of Calcutta in the name of Mr. Montagu will be the best memorial that may be thought of in this connection. If sufficient money will not be forthcoming for either of the above a statute of Mr. Montagu in Indian marble by an Indian sculptor may form a desirable alternative. I am only throwing these suggestions for your considerations and shall thank you to let me have your own in the matter. All replies to this letter will be considered by a provincial committee in which Mr. Sureedranath Bannerjee, Sir Nilratan Sircar, Sir Devaprasad Sarvadicari, Sir Prafulla Chandra Ray. Messrs Prawas Chandra Mitter, Satyananda Bose. K.C. Roy and Prithwis Chandra Ray have very kindly agreed to serve.

Arrest of a European ex-Sergeant.

Sensational Development:

CALCUTTA, February 20.

Sensational developments are reported in connection with an arrest of a European ex-sergeant of Calcutta Police and the recovery of arms and ammunition from his possession. It is said that at the identification parade held at Lall Bazar yesterday the ex-sergeant in question was identified from among forty similarly attired Europeans as one of the men who were present when a daring dacoity was committed in the latter end of December last at or near Andul in the Howrah district. In that case Jiban Mull a Marwari of Jaipur who had Rs. 25,000 in his possession and who was also in a taxi on his, way toAndul Railway Station en route from Jaipur was overtaken and shot dead and the dacoits decamped with Rs. 25,000. Kissen Sing a Taxi driver is at present on his trial in connection with that crime. Further it is alleged that a revolver recovered by the Police during the course of their enquiries has been found to have been orginինally purchased by the ex-sergeant. Further enquiries are in progress.

Mrs. Besant Shouted Down.

At Lala Lajpatrai Entertainment.

BOMBAY, February 21.

A banquet was given last night by the Bombay National Union in honour of Lala Lajpatrai which was attended by about 200 persons including Messrs. Tilak, Kelkar, Swami Satyedev and others. After the banquet an address eulogising the services of Lal Lajpatrai was presented to him by the Home Rule League and National Union. Replying to the address Lajpatrai said his work in America was not a secret. Everything he had done was known to all his countrymen there. He received help from all his countrymen of all political creeds and opinion and had used the help offered in his own way for the service of his mother country. He never allowed them to override his own opinion or control his own judgment. Before the establishment of India Home Rule League in America his work consisted of writing a few articles for papers and a few pamphlets. After its establishment everything was on record all the monies received had been placed in the account books and those accounts had been placed open for the British secret service to see. He had never concealed anything. Their accounts their correspondence and everything was open for inspection of every body and no doubt the secret service had done that. The work to be done in America was to enlist the sympathies of enlightened Americans their leading politicians and jounralists and he had managed to keep the work of India before them.

Late at night a very crowded public meeting was held to welcome Lala Lajpatrai over which Mr. Jinnah presided. The President and Mr. Tilak addressed briefly in praise of Lajpatrai's services to the country, and were followed by Mrs. Besant who on rising to speak was met with shouts of "shame shame" which continued for some minutes. The audience made it impossible for her to speak and disorder prevailed. Lajpatrai on rising was enthusiastically cheered He exhorted the audience to be honest, truthful, and selfreliant. The meeting terminated at a late hour.

Mrs Besant's Lecture.

POONA, February 20.

Mrs. Besant arrived at Poona on Thursday morning and was received at the station by a number of friends and admirers. Under the auspices of the Deccan Sabha she delivered two public lectures at the Deccan Liberal Club. The first lecture was delivered on Thursday morning on the Reform Act, the Hon'ble Mr. Paranjpye being in the chair. In the course of the lecture Mrs. Besant pointed out the difference between the Joint Report and the Reform Act and emphasised those features of the act which justified her holding the view that the Act was satisfactory, placed enormous powers within the reach of the people and formed the gateway to freedom. She said real responsibility was conceded in the provinces by the amended bill and the central Government has undergone vast improvements which shattered the autocracy in the centre. As regards fiscal autonomy Mrs. Besant said that India was placed on a footing of equality with the self-governing dominions and it remained for the people of India to give effect to the convention recommended by the Joint Committee. Mrs. Besant appealed for co-operation and strenuous efforts on the part of the people to utilise to the fullest extent the opportunities offered by the Reform Act for securing full self-government.

"Gokhale's Life Work."

Mrs. Besant delivered her second lecture at the Gokhale Anniversary the same evening on "Gokhale's life work", the Hon'ble Mr. Kamath presiding. Mrs. Besant referred in most eloquent terms to the most valuable services rendered by the late Mr. Gokhale. In her opinion there were two remarkable characteristics in Mr. Gokhale's public career, the first being the immensiveness of his demand on behalf of India, the second the great emphasis he laid on the value of the maintenance of the British connection. She said Mr. Gokhale brought to bear a well-balanced mind in dealing with public question and always carefully considered his opponents view. He was always willing to compromise the methods of reaching the goal and never in principles. He possessed an extraordinary fine equipment for political life and always advised his countrymen to utilise to the full extent the powers conferred on them by Parliament. Mr. Gokhale continued to work strenuously till his death and had achieved for India more by his failures than by his successes. Mrs. Besant concluded by appealing to young men to imitate Mr. Gokhale's example. She then performed the ceremony of unveiling Mr. Gokhale's portrait presented to the Deccan Sabha by Prof. Pimpalkare.

BOMBAY, February 20.

Lala Lajpatrai arrived this morning by steamer *Gablonz* He was met by a large number of Bombay leaders and was given a public ovation. He was carried in procession through the principal streets of the city.

BOMBAY, February 20.

Last evening Her Excellency Lady Lloyd laid the foundation stone of Byramjee Jeejee Bhoys Home for children at Matunga near Bombay propcsed to be built by the society for the protection of children in Western India at a cost of Rs. 2,73,000. The Bombay Corporation recently voted an annual recurring grant of Rs. 2,500 and building grant of Rs. 15,000 towards this institution.

Alleged Double Murder.

LAHORE, February 20.

The Lahore police in investigating a case of alleged double murder by one Husain Ali, a blacksmith of Lahore. It is alleged that on Tuesday last between 1 and 2 p.m., Hussain Ali called his younger brother's wife, a girl of nine years; from the upper story and murdered her in a small room. Hussain Ali similarly called his step mother in the same room and murdered her also. Hussain Ali next attempted to call his second brother's wife down but she being afraid jumped to a neighbours house. Hussain Ali, it is stated, then searched the house and disappeared with cash and ornaments worth Rs. 3000. He is still at large and the police are searching for him.

Sequel of Gujranwala Conspiracy.

LAHORE, February 21.

The Lahore High Court had issued a notice to Mr. Bhushan Bhagat, Barrister-at-Law, approver in the Gujranwala conspiracy case to show cause why his name should not be removed from the roll of advocates of the High Court as he did on the 12th and 13th April 1919 at Gujranwala spread false rumours as to the incidents that took place at Lahore on the 10th and 11th April 1919 and did enter into a criminal conspiracy with Amar Nath and others, certain of whom had been convicted for cutting telegraph wires, burning bridges and repeating Amritsar incidents of the 10th April 1919 in order to annoy and overawe the Government as by law established in British India, and that these acts on his part did constitute a reasonable cause under clause 8 of the Letters Patent of the Lahore High Court for the removal of his name from the roll of advocates of the High Court. The matter came up for hearing on Friday before a divisional bench consisting of Justice Rossignol and Justice Wilberforce. Mr. Herbert represented the High Court and Raisada Bhagat Ram of Jullundur assisted by others represented Brij Bhushan Bhagat. In view of the general amnesty granted to those who had been convicted on the basis of apptoover's statement Their Lordships did not think it advisable to proceed further with the case and stayed proceedings on the exapprover's signing a declaration to effect that he was sorry for having taken part in political matters in April last at Gujranwala.

CALCUTTA, February 21.

Corner Mr. Doobbin concluded the inquest on the body of Jayram Uriya who while engaged in breaking shells in the godown of Mr. Bairachi Pulwar, a dealer in old metal in Cornwallis Street was injured by explosion of one shells. Sub Inspector Shillong of the Arms Aet Department in the course of his evidence stated that Ichapur gun and shell factory has received the shell fuses from Mesopotomia but as they were of no use to the factory authorities they were sold by Messrs Mackenzie Lyal and Co., by auction to Mr. Cohen of the firm of Jacob and Co., of Bow Bazaar, who sold them to Bairachi Pulwar. It was ascertained that the explosion was due to some explosive matter remaining undetected in the shell which exploded. Measures were now being adopted to examine the other shells in the custody of the Arms Act Department with a view to their destruction if any explosive matter were found. The Jury on the evidence on record returned a verdict of accidental death.

Government Move to Hills.

OOTACAMUND, February 21.

The "South of India Observer" makes the following announcement to-day:—Though an official pronouncement has yet to be made regarding the move of the Government to the hills we have every reason to believe from enquiries of landlords here that the exodus as was anticipated will be on the good old lines and that the Secretariat offices will begin work on or about the 15th April. We congratulate Their Excellencies, Lord and Lady Willingdon and the members of the Council on the decision, the only decision that could be arrived at in the case to go up to Ooty as usual. Their Excellencies and the members of the Council will feel themselves all the better for their presence in this hill station and their varied tours to the districts will be better performed and quicker too from Ootacamund. Even from a financial point of view the tours from Ootacamund to Madras and other districts will, we think, cost much less than the tours from Madras to Ooty and other districts. We accord the Government a hearty welcome and trust that the citizens of Ootacamund will each one impress on the Government and its staff the necessity of the exodus to the hills in the interests of their health, efficiency and better work.

Mysore Legislative Council.

BANGALORE, February 21.

The newly constituted Mysore Legislative Council has 12 official and 17 non-official members. Of the non-official 12 are elected. The latter includes 8 non-Brahmins and two Mahomedans.

The latest issue of the Mysore Government blue book journal publishes as supplement the Royal Proclamation giving assent to the Reforms Bill.

BANGALORE, February 22.

The new by constituted Mysore Legislative Council has 12 official and 17 non official members in addition to Dewan and three members of the State Council. Officials include Mr. C.S. Balasundaram Iyer, Chief Secretary to the Government, Mr. S. Kadambi, Chief Engineer. M. K. Chandy, Revenue Commissioner, Mr C.R. Reddy Inspector General of Education, Mr. K. Sankaranarayana Rao. Government Advocate, Mr. M.N. Krishna Rao. Financial Secretary to Government, Mr. P.G. D'Souza' Education Secretary to, Mr T.V. Armuga Mudaliar, Senior Surgeon, Mr. M, Rama Rao, Conservator of Forests, Mr. M.A. Narayana Iyengar, officiating Excise Commissioner, Mr. D.G. Dani, Agent, State Railways, and Mr. K. Mathan, Food Controllor. Of these the six last named officials were nominated to the Council for the first time. Of non officials, Messrs B.N. Vijaya Deva, Mahomed Abbas Khan and Mr. M. Subbaya are elected by members of the representative Assembly. Messrs. B, V. Ramaswamy Chetty, D. Venkatesaya, S.A. Javariya, H. Venkataramaya H. Krishna Rao, H.G. Basavappa, N.S Nanjundayya and Anantha Chetty are elected by District electorates and Dewan Bahadur K.P. Puttana Chetty, Rao Bahadur M. Shama Rao, Rao Saheb H. Chennaya, Mr. M. Ramachandra Rao, B.A., B.L., and Mr. Abdul Rahim are nominated by Government and Mr. M.C. Ranga Iyengar elected by the Mysore University. Of these non officials 8 are non-Brahmins and 2 Mahomedans.

News in Brief.

—:o:—

Mail steamer *Vellore* which left Bombay on 17th ultimo arrived London on Monday the 16th instant.

Anothor line *Castalea* signalled at Perim on 19th and is due here on the 25th ultimo.

The subscriptions for the Childrens Welfare Exhibition in Bombay amounts to Rs. 1,20,000.

A fire in the village of Dholka, 12 miles from Ahmedabad on Thursday destroyed the whole bazaar including about fifty cloth shops, the damage amounting to 4 lakhs.

The marriage arranged between the Hon'ble Jean Thesiger and Captain Lascelles will take place in Delhi on the 16th March.

The Secretary of State having declined to interfere in the four death sentences in connection with the Katarpur Riot Case, the men were hanged early on Saturday morning.

A public meeting was held last evening at the Servants of India Society's hall to celebrate the fifth anniversary of the late Mr. G. K. Gokhale.

Strike of Bombay Tailors and Cutters still continues. It is stated that there is no prospect of firms offering further concessions.

Bombay Government have notified that rice as an article of commerce is being unreasonably withheld from market and empower the Director of Civil Supplies or any person authorised by him to take possession of such supplies paying such compensation as may be agreed.

Mrs. Besant attended the Gokhale anniversary dinner at the Servants of India Society on Thursday night after which there was an informal discussion on the working of the Reform Act and the programme of future work. Mrs. Besant left for Bombay by the night train.

A Communique says:—The Government of India had been in communication with the Secretary of State for some time on the question of revision of rates of army pension generally. The matter is a very complicated one owing to the large number of classes affected and great variations in their rates of pay, conditions of service etc. Every endeavour is however being made to arrive at an early settlement.

It is notified that Persian Government has prohibited import of Rouble notes and any one who infringes this prohibition and smuggles or imports Rouble notes into the Persian Coast and Islands is liable to imprisonment or fine or both and also to confiscation of notes so imported to smuggle.

World News.

—:o:—

(Reuter's Agency.)

—:o:—

ENGLAND

High Prices in England.

Committee's Report.

LONDON, February 19.

The Report of the Committee, appointed under the Profiteering Act, to enquire into prices, deals mainly with the operations of the Imperial Tobacco Company, which is believed to control sixty per cent. of Britain's tobacco. The Committee points out that prices have risen 110 per cent. since 1914, but the tobacco duty has risen about 122 per cent. The Committee finds no evidence that the Company's operations have in any way contributed to the rise of price. The Committee refrains from suggesting a safeguard against monopoly, but urges regular publication of profits of all combinations, also that Government should take powers to protect the public against a detrimental monopoly. The report does not deal with collateral companies in the Dominions.

Crimes of Violence.

Recent Increase at Home.

LONDON, February 17.

In the House of Commons at question time the Home Secretary admitted that crimes of violence had increased recently. The Police were taking special measures in this connection and he would shortly introduce a Bill to secure effective control of fire-arms.

Empire Press Union.

Tour in Canada.

LONDON, February 17.

Elaborate arrangements are being made in Canada in connection with the Empire Press Union delegates' tour and the forthcoming Conference in Ottawa.

The delegation will leave Liverpool on July 17th and will return in the middle of September. The delegation will consist of a hundred proprietors and editors of leading journals from all parts of the Empire. The tour will comprise the principal centres, enabling a first-hand study of Canadian conditions. Lord Burnham will be the Chairman of the United Kingdom Press delegation and the Dominions will be well represented.

Surrender of German Vessels.

LONDON, February 20.

It is officially stated that the tonnage of German vessels surrendered in accordance with Armistice agreement was 1,824,828 gross tons, of which 133-461 have been allocated to Britain, 442,335 to France, 2,091 to Italy, 22,292 to Belgium and 43,900 have still not been allocated.

Army Estimates for 1920-1.

LONDON, February 17.

Army estimates for 1920-1 are issued to-night. They amount to 125 millions sterling of which 55 millions are permanent for the provision of the same establishment as in 1914-15, 29½ for war liquidation charges and 40½ for garrisoning occupied territories. The Maximum personnel provided for is 525,000 which is expected to fall in the course of the financial year to 280,000 including Colonial Native and Indian troops serving outside India. The Establishment of British regiments in India, which was 75,896 before the war, is still being discussed. The Estimates show that 17,000 troops will be kept on the Rhine, 18,000 in Mesopotamia and 10,000 in Constantinople and Palestine during the year.

London Prices.

Increases Foreshadowed.

LONDON, February 17.

Retail prices of cotton and tobacco rose to-day, large reels from 7½ pence to ten pence. Increases in postal rates are foreshadowed, notably letters to two pence and postcards to three half pence.

Indians in East Africa.

LONDON, February 17.

In the Commons, replying to Mr. Campion, Col. Amery stated that, it was at present arranged that Indians, in East Africa, would be represented on the Legislative Council by two members; nominated by the Governor. The question of Elective representation of Indians was under consideration.

Britain's Finance.

Big Subsidy for Bread.

LONDON, February 17.

Supplementary estimates totalling twenty-eight and half millions include six and half millions additional bread subsidy owing to the increasing loss of selling the quartern loaf at nine pence. This brings the total subsidy for 1920 up to fifty-six and half millions. Twenty thousand will be set aside for the Prince of Wales' visit to Australia.

Arrival of "Kildonan Castle."

LONDON, February 17.

The *Kildonan Castle* with 800 time expired soldiers on board, arrived at Plymouth, to-day from India with influenza on board. The epidemic is mild owing to inoculation.

General Townshend.

Withdrawal of Resignation.

LONDON, February 17.

At question time in the House of Commons, Sir Archibald Williamson for the War Office stated that General Townshend had withdrawn his resignation from the army which was based on a misapprehension of the regulations. General Townshend had been informed that he was free to retire on retired pay but had not yet replied.

The British Army.

Strength in Black Sea Region.

LONDON, February 17.

In the House of Commons, at question time Sir Archibald Williamson stated that the strength of the British Army, in the Black Sea region, was at present 10,798 British 1,300 Indians and 8,400 Labourers. The bulk of these were in the vicinity of Constantinople but detachments were at Salonika, Dardaneles, Batum and on the Anatolian railway.

U. K. Liabilities.

LONDON, February 17.

A White Paper shows that the States gross liabilities on March 31st 1912 were £7,481,050.442, an increase of £ 1,659,954, 623 compared with March 31st 1918.

Mr. Montagu.

LONDON, February 17.

In the House of Commons, replying to a question, Mr. Bonar Law stated that he thought Mr. Montagu would resume his duties within a fortnight,

Armed Ships.

Sale by the Admiralty.

London, February 17.

The *Daily Chronicle* says that, in view of developments in naval gunnery, the Admiralty is selling nine dreadnoughts namely. *Bellerophon St. Vincent, Hercules, Collingwood Indomilyble, Superb, Neptune, Colosnas* and *A Inflexible* valued at ten million sterling. The sales will for the most part clear out the vessels with twelve inch guns and some may be sold to the Dominions. In future ships will be armed with thirteen point five and fifteen inch guns and owing to the development of naval gunnery guns may get even bigger.

Tour of Prince of Wales.

Departure from Portsmouth.

LONDON, February 17.

H. M. S. *Renown* carrying the Prince of Wales is departing from Portsmouth on March 9th. It will arrive at Darba does on the 19th, Colon on the 23rd, Panama on the 24th,. Sandiago on the 31st Honolulu on April 6th, Fiji on the 13th and Aucland on the 17th.

Release of I.A. O'S.

LONDON, February 17.

In the House of Commons replying to Mr. Sidney Robinson, Lord Fisher stated that very few temporary Commissioned Officers in the Indian Army were now detained and those, who were retained, would probably be released soon.

The Supreme Council.

LONDON, February 18.

It is officially declared that the Supreme Council has received no communication from Viscount Grey on the subject of the reply to President Wilson's Note on the Adriatic.

RUSSIA

Caucasus.

Bolshevik Advance Held Up.

LONDON, February 17.

A *Times* message from Novorossisk says that General Denikin has reached an agreement with the Cossacks whereby he remains General Issimo, but ceases to be Dictator. A Parliamentary *regime* has been formed with an elective Legislative Assembly and a Cabinet of eight. General Denikin has declared that the military situation is improving and the front can be held if Kuban forces immediately go to the front. Meanwhile Bolshevik advance in the Caucasus has been held up.

Bolshevism.

Negotiations for Peace.

LONDON, February 17.

COPENHAGEN:—A correspondent of the *Morning Post* says—I am able to state positively that Mr. O'Grady is conducting Peace negotiations with the Bolsheviks. They are said to be progressing favourably and several important points have already been settled.

FRANCE

Foreign Affairs Commission.

Evidence of M. Lefevre.

LONDON, February 17.

PARIS.—M. Lefevre, Minister of War, giving evidence before the Foreign Affairs Commission, declared that Germany was trying to avoid carrying out the disarmament terms of the Peace Treaty and hiding the army under a civil cloak and also concealing war material, small arms and even guns. M. Lefevre urge that the Allies should insist on the strict carrying out of the disarmament terms. It is understood that the Allies' Note to President Wilson has been delivered to the United States Ambassador in London. Hitherto the situation was obscure, because Allied negotiations, which have been secret have been intermittently broken by a succession of rumours and unauthorised reports and the publication in Paris of one of the original draft replies, which was subsequently revised. It now appears that while the final text upholds the Franco-British proposals of January 20th, its tone is most conciliatory, studiously avoiding ground for wounding American susceptibilities. In this connection Mr. Lloyd George at yesterday's sitting of the Supreme Council insisted on the necessity for the most urbanity of form and language. With regard to the so-called intervention of Viscount Grey the *Times* points out that he interviewed Mr. Chamberlain with regard to the untoward results of any dispute with the United States. Unquestionably the issue is most momentous since the cessation of hostilities involving the future bonds of Anglo-American friendship.

Paris News.

LONDON, February 17.

PARIS.—The trial of M. Caillaux has begun in the High Court under the presidency of M. Leon Bourgeois. The Senate has confirmed M. Poincare's election as a member of the Senate.

Arrival of Persian Delegation.

LONDON, February 17.

PARIS.—The Persian delegation has arrived at Erivan to establish commercial relations between Armenia and Persia.

France Approves Council's Decision.

LONDON, February 16.

PARIS—The Havas Agency states :—The decision of the Allies to leave Constantinople in the Turks hands is approved in France. The *Temps* states that the first stone in the structure of eastern peace had been laid just as France wanted it. The decision is regarded as a matter for congratulation and preparing the way for a settlement of other outstanding problems in Thrace and Asia Minor.

AMERICA

U. S. And Allies.

President Wilson's Criticism of Policy.

LONDON, February 15.

PARIS:—President Wilson's memorandum, in which the United States Government criticised the European Allies' request to the Jugo Slvas to accept the proposals submitted as regards the Adriatic, failing which the Pact of London would be enforced was handed to the Minister for Foreign affairs by the United State's Ambassador to-day. In it President Wilson said that he objected that the Allies' proposals differed too much from those which he, Mr. Lloyd George, and M. Clemanceau drew up last year and he declared that the United States could not continue to interest themselves in the Allies' European affairs, if the United States were not cousulted.

British Press Criticism.

LONDON, February 17.

The situation between President Wilson and the Allies continues to absorb attention.

The *Daily Chronicle* says, it is impossible to accede to President Wilson's invitation to destroy the Adriatic decision.

The *Daily Mail* says, that Britain is anxious that justice should be done between Italy and Jugoslavia and she is equally anxious to cultivate the closest friendship with the United States, which is the cornerstone of British foreign relations. The paper trusts therefore that moderation and clear sightedness will characterise the Allies' reply, so that the very real crisis with which Britain is confronted may be averted.

The *Times* says President Wilson raises in a direct form the question which the Allied Democracies will not suffer the Supreme Council to settle unrestrained. The peoples of this country and of the Dominions are not prepared to commit to the uncontrolled discretion of their Prime Ministers or anybody else their relations with the peoples of the United States. It is an issue of supreme importance, which cannot be considered too maturely or handled with too much goodwill. A savour of seeming discourtesy would indeed change the whole situation in a manner disastrous to the League and the Treaty.

French Press Criticism.

The *Matin* says that, the Allied reply to President Wilson's Note has been delayed owing to the decision to revise the draft, because the question is regarded as most important since the conclusion of hostilities and owing to the subsequent intervention of Viscount Grey, Mr. Chamberlain and Lord Robert Cecil. The note is likely to be more conciliatory than was forecasted yesterday. The British and the French desire the closest co-operation with the United States, but point out that they cannot abandon the decisions reached while the United States voluntarily absented themselves from the Peace Conference.

American Official Attitude.

Officials of the White House declare that President Wilson's Adriatic Note was not a threat to withdraw from European affairs, but said that the United States could not participate in the settlement of the Fiume question including the policing of the Adriatic, if Jugoslavia was forced into a settlement. It is suggested, that the United States might cease European relief work if the Peace Treaty was modified, contrary to the principle of self-determination.

LONDON, February 17.

The New York Correspondent of the "Associated Press" at Washington announces officially that President Wilson's memorandum informed the Allies that the United States might have to consider withdrawing the Treaty of Versailles from the Senate, if the Allies proceeded with their plans without the consent of the United States.

Policing the Adriatic.

LONDON, February 17.

WASHINGTON.—It is announced that the United States will be one of the five Nations to police the Adriatic.

Dismissal of Mr. Lansing.

Public Opinion Opposes President.

LONDON, February 16.

NEW YORK.—Practically, every newspaper in the country appears to support Mr. Lansing against President Wilson whose action is variously described as "ungrateful, unseemly and unexplainable," whilst the characteristics of the President's illness are stated to be "petulance peevishness, asperity and excessive sensitiveness." A resolution has been introduced into the House of Representatives calling upon the Foreign Affairs Committee to investigate whether Mr. Lansing violated the constitution by calling meetings without the President's consent. In some quarters it is believed that the real trouble is due to President Wilson's idea that

an attempt was being made to invoke an article of the constitution providing that the President's duties shall be assumed by the Vice-President in the event of the former's being unable to carry them out. Whatever the real reason, the American public sides warmly with Mr. Lansing and believes that his effort to carry on during the President's illness was insufficient cause for his dismissal.

German Liners Auctioned.

LONDON, February 17.

NEW YORK.—The Auction of former German liners has hitherto fetched thirty-two million dollars.

GERMANY

Reduction of German Military Strength

Under Peace Treaty.

LONDON, February 18.

Mr. Lloyd George as President of the Supreme Council has to-day written to the German Charge D Affaires in London stating that he has received intimation from the President of the Commission of Control in Berlin pointing out the difficulty with which German Government will be confronted if the Allies insist on reduction of military strength under peace treaty to hundred thousand by March 31st next. This date was fixed in the belief that the treaty would come into operation much earlier, The Supreme Council has decided to permit the reduction to be twohundred thousand by April 10th and hundred thousand by July 10th.

AUSTRIA

Federation in Austria.

LONDON, February 17.

VIENNA.—The Conference of Austrian provincial representatives at Salsburg including Socialists voted in favour of the transformation of Austria into a federal state.

RUMANIA

Roumania on the Defence.

LONDON, February 18.

VIENNA:—A message to the *Daily Express* says that ten Bolshevik divisions are reported to have crossed the Dniester, which the Rumanians have strongly fortified and a movement has started to place the Rumanian army on a war footing. It is believed that the Allies will be asked for a large amount of war material and financial support to fight the Bolsheviks.

IRELAND

Police Barracks Attacked.

LONDON, February 17.

An armed party this morning attacked the Police barracks near Fermoy for an hour. The Police threw bombs and the assailants retired abandoning one wounded and a quantity of shot guns and explosives.

ITALY

The Mad Mullah Active.

Effective Operations.

LONDON, February 17.

In the House of Commons, to-day, Colonel Amery stated that aeroplanes had bombarded and destroyed the Mullah's camp causing the Dervishes to flee to the hills. They also bombarded, machine-gunned and dispersed the Mullah's party while it was fleeing to the south.

Colonel Amery emphasised the speedy success of the operations with comparatively few troops, practically no casualties and a minimum of expenditure, due to the co-operation of aeroplanes. For the first time aeroplanes were employed as a primary striking instrument and the result was as suggestive as it was satisfactory.

Power Completely Destroyed.

LONDON, February 17.

At question time in the House of Commons Col. Amery stated that, as a result of three weeks' operations led by the air force, the power of the dervishes in British Somaliland had been completely destroyed. The Mullah, after several very narrow escapes, had finally fled with seventy horsemen It was believed that the Mullah's power to end anger, peace and security of British Somaliland had been ended. (Cheers.)

The Adriatic Problem.

Excitement in Fiume.

LONDON, February 16.

MILAN.—President Wilson's intervention has caused an excitement in Fiume which is organising a national army and calling out various classes liable to military service for the defence of the city. Zira is also agitating and proclaiming its resolution to be annexed to Italy despite President Wilson's veto. There is little repercussion of these movements in Italy where the situation is viewed calmly, as it is firmly believed that Signor Nitti will return this time with a definite solution of the Adriatic problem.

The Shah in Italy.

LONDON, February 16.

ROME.—The Shah this morning received a number of Persian representatives at the Quirinal. This afternoon the Mayor of Rome gave a reception in honour of the Shah at the Capital and the King, Ministers, Senators and Civil and Military authorities were present.

The Somaliland Expedition.

LONDON, February 17.

In the course of a leader on the Somaliland expedition the " Times " declares that the only prudent policy is to leave the interior of Somaliland severely alone.

TURKEY

Turks to Retain Constantinople.

LONDON, February 17.

The British High Commissioner in Constantinople has been instructed to publish the fact that the Allies have decided not to deprive the Turks of Constantinople, but the Porte is warned that, if persecutions of Armenians continue, the Turkish Peace Treaty will be considerably modified.

Armenian Massacres.

And

Turkish Nationalists.

LONDON, February 18.

In the Commons Mr. Ormsby Gore asked whether the Allied pressure on Porte to cease Armenian massacres was likely to be effective since the nationalists who were carrying out the massacres did not recognise the authority of the Porte. Mr. Bonar Law replied that there was some connection between the nationalists movement and Turkish Government and the action taken by the Allies ought to affect anybody concerned for the continuance of the Turkish nationality.

Dardanelles and Bosphorous.

Scheme of International Freedom.

LONDON, FEBRUARY 17

It is understood that the Peace Conference yesterday decided to appoint a Military Commission, presided over by General Desperey, to draw up a scheme ensuring full International freedom, not only of the Dardanelles, but of the Bosphorous.

EGYPT

The Cape to Cairo Flight.

LONDON, February 17.

CAIRO.—The Vickers-Vimy aeroplane, piloted by Major Welsh and Captain Halley is departing for the Cape on the 19th instant. It will land at Assaan and then proceed to Khartoum. The Pilots intend to fly back from the Cape to Cairo.

Nile Irrigation Projects Commission,

Resignation of Sirry Pasha.

LONDON, February 17.

CAIRO:—Sirry Pasha, Minister of Public Works, who recently resigned, owing to the fact that Egypt was not included on the Nile Irrigation Projects Commission, has informed Reuter's representative that Government has accepted his conditions and he has therefore withdrawn his resignation.

SWITZERLAND

Exploitation of Rumanian Petrol,

U. S. Offer of £800,000.

LONDON, February 18.

GENEVA;—A message to the *Daily Mail* says that the United States have offered Rumania a loan of £800,000 in return for the exploitation of Rumanian petrol for sixty years.

(ASSOCIATED PRESS.)

Reception to Punjab Leaders.

PATNA February 21.

Mr. Gandhi is passing by Patna. The Punjab leaders are also passing. The news spread like wild fire throughout the city and the population with one accord flowed to the railway station. The Punjab mail ordinarily arrives at 7-15 but the crowds had begun gathering by 6. People went to Dinajpur, the next station, to get a better look as a smaller crowd was expected there but Dinajpur had heard the news and mustered strong on the platform with garland. On the arrival of the mail it was found that Mr, Gandhi and Punjab leaders were coming by express. Mr. Harikishan Lal was in the train but was in the dining car. Meanwhile crowds on Patna platform had swelled and the Police officers called in reserve men with lathies to keep them back. Nawab Sarfraz Hassain Khan, Secretary, Provincial Congress Committee, Mr. Mazrul Huq and other local leaders spoke to the officers against such demonstration as the people were orderly but Inspector Knight suggested that the people must stand out of the platform in yards and the leaders might come out and see. This was not feasible and the crowd could not be forced out but the Police retired from the scene on representation. The arrival of the train was the signal for the outburst of Mahatma Gandhiki Jai, Punjab leaders Ki Jai and only late could the *news spread that* Mr. Gandhi *and others were coming by* the next train. Mr. Harikishan Lal was escorted from the Dining car amidst rousing shouts and was taken in procession to the end of the platform to enable the crowds to see him and he had to rush into an inter class campartment as the train moved, while he was returning to his first class compartment. The crowds patiently waiting on the platform and outside for Mr. Gandhi whose train is running one hour late. The people are still pouring in.

The train supposed to bring Mr. Gandhi arrived an hour late. The police were not in evidence, although over twenty of them armed with lathis were sitting on the station yard. When the train arrived it was found Mr. Gandhi was not present but only Messrs. Shaukatali, Kitchlew, Rambhoy Datt, Chowdhury Dunichand and Govardhandas were there. The train was expected to stop for twenty minutes to enable the leaders to walk down the platform but before five minutes had clapsed and Mr. Shaukatali had come up to the Punjab Leaders, the whistle sounded and the crowd made a rush and some actually went to stand opposite the engine to prevent the train moving. The train was then stopped to allow the procession on the platform amidst enthusiastic demonstration. The Patna Railway station had never before witnessed such scenes.

Pudukotah Historical Conference.

PUDUKOTAH, February 19.

The first Historical Conference of Pudukotah met under the auspices of the Historical Board yesterday at the Theatre Hall of the local College. The proceedings began with the the opening of the Historical Exhibition by Mr. Sidney Burn who in his speech observed that it was a sign of the times than an exhibition of the kind was held. The Conference assembled at 12 noon and Mr. S, T. Ramachandrasastri, the Chairman of the Reception Committee welcomed the delegates.

Mr. Ramanujachariar in his Presidential address said that Pudhkotah had many objects of historical and antiquarian interest in her own borders and hoped that the promoters of the historical conference would utilise them to the advantage of Pudukotah in particular and of South India in general.

Some papers were then read and the Conference adjourned till this morning.

The Conference reassembled and considered the resolutions which were eight in number. The President in dissolving the Conference expressed his hope that the organisers would continue their spirit in which they had begun and that they would not allow the movement to die. The Conference then broke up.

Lord Meston's Committee.

RANGOON, February 20.

Lord Meston's Committee completed the hearing of evidence to-day. Owing to various causes Burmese witnesses invited did not attend.

Garden Party.

A Garden Party was given to-day by the Hon'ble Mr Jamal at which the Lieutenant Governor. Lady Cradock Lord Meston, Mr. Roberts and Commander Young were present. The Lieutenant Governor leaves on the 26th instant for Delhi to discuss the reform scheme with the Viceroy and the Government of India, returning after about a week s stay.

Labour Trouble in Fiji.

Governor's Story of the Situation.

DELHI, February 20.

The Bishop of Polynesia, who is a member of Fiji Deputation has had the following cablegram from the Governor of Fiji despatched on the 10th February :—" With reference to the strikes have received the following resolution passed at a meeting of Loyal Indian British subjects :—We hereby desire to express our thanks to His Excellency the Governor for having appointed a commission to enquire into the cost of living and the rate of wages paid. We resolved to return to work forthwith and we ask the Government to protect us from interference by agitators as in the event of its failing to do so it will be necessary for us to look after ourselves. We feel sure that the Government and the European population of Fiji will give the Indian fair deal when all the fact are placed before them and we are united in the belief that if all sections of the community will place the facts at their disposal before the commission nothing but good can result, and everyone will be satisfied."

RODWELL.

From

The Governor of Fiji, received on February 14th :—

" The Indian strike first serious collision occurred in Indian quarter at Suva on the 11th February when the mob of strikers who were lying in wait for loyal workers attacked the police and badly injured three European special constables. Order was at once restored and numerous arrests made. On February 12th disturbance broke out at Rewa amounting to riot but the police and the Defence Force showed admirable restraint under extreme provocation and the crowd dispersed without the necessity of resorting to extreme measures. Steps are being taken to control the movement of Indians in Suva and the neighbourhood and to afford protection to those desiring to return to work. There is as yet no news as to whether the agitators have succeeded in extending the strike throughout coast and the west coast of the main Island, or whether the recent offer of a sugar Company to the cane growers and workers is likely to be accepted.

Sd. RODWELL.

From

The Governor of Fiji, received on the 14th February :—" Indian strike Commission appointed by me to enquire into the cost of living and the rate of wages adjourned on 10th February in order to swait the arrival of the Hon. Badri Mahraj, who was unable to arrive in time for the first sittings. Some useful evidence has already been taken. Meanwhile Mr. S. Chowla who was nominated by strike leaders as additional Indian member of the commission has issued the following appeal :—I appeal to my countrymen to resume work on or before Monday next. The Commission is sitting and a hope is expressed that good results will follow from its deliberations. I have seen many of your leaders and they agree with me that you should take the course I am suggesting. Failing the acceptance of my advice and returning to work on Monday I shall feel that I shall have to consider whether I should resign my position as your representative on the commission.

Sd. RODWELL.

From.

The Governor received on February 17th :—

Indian Strike. Considerable number returned to work at Suva and Rewa yesterday. The only affray since the two already reported by me occurred on the 14th February when the police had to disperse the crowd which had been damaging the bridges between Suva and Rewa. The front rank made baton charge but were in danger of being overwhelmed *whereupon the real rank fired a few* revolver shots. Three Indians were wounded of whom one afterwards succumbed despite prompt medical attention. Magisterial enquiry is being held. The difficulties of police in effecting bloodless dispersals greatly enhanced owing to reports sedulously spread by agitators that I had issued instructions that there was to be no firing in any circumstances. The Hon'ble Cadri Mahraj has arrived and rendered excellent service by addressing meetings and warning. Indians against mischievous and seditious propaganda which has nothing to do with stated grievances, namely the cost of living and the rate of wages. A strong suspicion as to the identity of the ring leader exists but the investigation is not complete. I have appointed a political officer to act in conjunction with the defence force with a view to affording Indians in the disaffected area every facility for approching the Government. No developments as regards northern and western districts, but I hope that the restoration of order here may have good effect there.

Sd. RODWELL.

నీ ఐదు వ్రేళ్లను ఒకబుడ్డి కుంతలైను
తలనూనె మాత్రమే
నీ తలవెండ్రుకలు పెరుగుటకు
ఆవశ్యకమైనవి. (1299)

ఈనూనెను వాడుటచే మీ వెండ్రుకలు తప్పక పొడుగుగాను, మృదువుగాను, పెరుగును. అట్టి అందమైన వెండ్రుకలను నీవు అద్దములో చూచుకొనినప్పుడు ఎందుకు చాలాకాలము నుండియే జనానురంజకమైనట్టియు శ్రేష్ఠమైనట్టియు ఈ వాసననూనెను నేనేల వాడకపోతినని నీకే తోచును. ఒకసారి నీవు కుంతలైను నూనెను వాడిన మరెప్పుడును ఇతర తలనూనెలను వాడుట కిష్టపడవు.

స్వీట్, లిల్లీ, రోజ, మల్లె, లోటస్, వైయొలెట్, బొకె, మొదలగు వాసనలతో తలనూనె తయారు చేయబడును.

అతిరమ్యముగా తయారు చేయబడిన మేలైన సువాసనగల అత్తరులు

(మావద్ద యీ క్రిందిమాదిరీలు ఎప్పుడు తయారుగా నున్నవి.)

దిల్‌కుష్ అత్తరులు	లవండరు వాటరు పెద్దబుడ్డి	హేర్ వాష్ (వైయొలెట్)
కాపురల్ ,,	ఎడుకలోన్ చిన్నబుడ్డి	కస్తూరి
మాణిక్యమైన ,,	,, పెద్దబుడ్డి [పుష్పగంధ	రోజామిల్కు
[illegible] అత్తరులు	,, మైక్రోబుడ్లు పెద్దబుడ్లు (స్పూటా	,, పొమాటం
ఇండియన్ [illegible] అత్తరులు	కాస్టరైన్ హేర్ ఆయిల్	బోరాల్ పొమాటం
,, బెల్లా ,,	అత్తరైన్ (పుష్పములతత్త్వ నెం 1	సుపీరియర్ పొమాటం
దిల్‌కుష్ రాయల్ ,,	అత్తరైన్ ,, నెం 2	రోజు పండ్లపొడి
వైయొలెట్ రాయల్ ,,	దిల్‌కుష్ అత్తరైన్	కార్బాలిక్ పండ్లపొడి
ముఖ్యలవెండర్, అల్లజడల పౌడర్	హేర్ వాష్ (మల్లెవాసన గలది)	లింబులైన్
లవెండరు వాటరు చిన్నబుడ్డి	,, (రోజావాసన గలది)	టాయిలెట్ పౌడరు

కె. ఎస్. వి. అయ్యరు అండు కంపెనీ, 13/286, అప్పాబిల్డింగ్సు, చైనాబజార్ రోడ్, మద్రాసు.

H. BOSE, Manufacturing Perfumer, 61/3 Bowbazar Street, CALCUTTA.

SIRKAR SANDAL SOAP

A SPECIALITY

Fragrant & Dainty

GOVT. SOAP WORKS,

CALICUT.

(బి) కుష్ఠురోగమున కమోఘమగు మందు.

ఇది మిగుల ఆశ్చర్యకరమగు మందు. [illegible] రోజులు రాయుటవలన తెల్లని మచ్చలు, అట్లుకాక చర్మముపై మరియే విధమైన రంగులను నిర్మూలము చేయును. [illegible] గా నిరోగమునకు జాగ్రత్తదివికొను (భారతరు) మందిదిరే. దీలపెల టిన్ను 1-కి తపాల్ చార్జితో సహా రూ. 4-8-0.

Dr. W. N. Dixit, Merchant, Poona Ctiy

విశ్వాసమయినచో

యంత్రసంబంధమైనట్టిగాని కరగి పోతపోయునట్టి గాని పనులను గురించియు, ఉక్కు, ఇనుపవాపములు, వంపులు వంపులుగ వంచబడిన రేకులు కోణములుగా [illegible] ఇనుపరేకులు ఇంకను వివిధమైన ఇనుప సామానులను గురించిన అన్ని విషయములను గురించియు ఈ క్రింది కంపెనీవారితోనే సంగతిసందర్భముల సలహా నాలోచింపవలసినది. వీరు సామానులను మిక్కిలి తక్కువవెలల కిచ్చుటలోను కోరినంతకే [illegible] పరఫరాచేయుటలోను గొప్ప పేరు ప్రమోగినవారు.

విలాసము:— ది రిలయన్సు ఫౌండ్రీ

సౌత్ ఇండియా ఇండస్ట్రియల్సు లిమిటెడ్, తపాలపెట్టె నెం 655 రు,

339 మదరాసు

(పై కంపెనీయొక్క [illegible] ఈ పత్రికపేరు కూడ [illegible] కోరుచున్నారు.)

సర్వవృశ్చిక విషసంజీవిని.

(రిజిస్టర్డు ట్రేడు మార్కు) 584

[illegible] 100 [illegible]



ఇది ప్రతి కుటుంబమునకు [illegible] కలసిన [illegible]. [illegible] [illegible] [illegible] గంచబడియున్నది. ఎన్ని [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]. పెల నాలుగు 1-కి [illegible] పోస్టేజి 0-8-0. 1 డజను [illegible] రూ 5-0-0. పోస్టేజి [illegible] [illegible] 100 కి [illegible]

విలాసము:— [illegible]

[illegible]

నోటీసు

Sites For Sale,

నివేశనస్థలముల విక్రయం

బెజవాడ గ్రామ [illegible] పేటలోను అరండల్ పేటలోను వున్న [illegible] ఖాళీ నివేశనస్థలములు 28-2-1920 తేదిన యున్న తరువాత తేదీ, [illegible] బెజవాడ [illegible] డిస్ట్రిక్టు [illegible] సమీపములో వున్న [illegible] బహిరంగముగా వేలం వేయబడును [illegible] కావలసినవారు [illegible] హాజరై పాట పాడుకోవలసినది.

పాటషరతులను గురించి గాని, స్థలములను గురించి గాని [illegible] తెలుసుకోవలెను [illegible] తెలియగలదు.

(20 8) [illegible] అప్పారావు

[illegible] జమీందారు.

[illegible] జమీందారుగారి [illegible] ఆఫీసు [illegible] 27-1-20 తే.

డాక్టరు వి. ఎస్. మొదలియారుగారి

మూడు కుటుంబ వజ్రములు

[illegible] సువాసనయు, [illegible] [illegible] ఆ 8, ఆ 4, ఆ 2.

ఆఫీసుమాత్రలు (వైట్ పిల్సు)

[illegible]

25 మాత్రలుగల బుడ్డి 1-కి ఆ 4.

శ్రీ రామబామ్

[illegible] బుడ్డి 1-కి ఆ 4.

[illegible] అన్ని [illegible] ఏజంట్లు కావలెను.

మదరాసు సోలు ఏజెంట్లు: [1998 666]

పి. కె. రావు అండు కంపెనీ,

260, [illegible] మదరాసు.

HEALTH FOR A POSTCARD

suffer from Functional If you Weakness, Exhaustion and Impotency, take the first step to health by sending for the Free Descriptive Booklet which describes, Dr. Bier's Principle of Obstructive Hyperaemia, and its practical aplication known as the Erectruss. The Erectruss treatment has cured where other methods had failed and a perusal of the Booklet will make it clear to you why Erectruss has superseded all other remedies. Erectruss has been aptly described as an aid to Nature"—the, actual cure being effected by an "excessive accumulation of the blood in the diseased part," the Erectruss being the means by which the desired [illegible] is obtained. This method is essential "Natural—" that is why it has performed such miraculous cures. Write for Booklet by next post to Erectruss (A. P.) Bureau in the Eas Batala (India.)

DR. BIER'S ERECTRUSS

699

L. B. Holliday & Co., Ltd.,

(19.4)

Huddersfield ENGLAND.

BASIC COLOUR

Aeridine Yellow R 2R
Auramine O Conc, O II
Basic Black G Conc R Conc
Basic Green B Conc, G Conc
Bismarck Brown R, R Conc
Chrysoidine R Powder, R Conc, Powder
Chrysoidine Y Powder, Y Conc Powder.
Indoine Blue.
Jute Black R Conc., G Conc.

Magenta Powder
Malachite G
Malachite Green Powder
Marine Blue H
Methylene Blue BB Conc., BB Ex. Conc., BBN, R Conc., R Extra Conc., RN, ZF Powder, ZF Conc., Crystals
Methylene Green B Paste
Methylene Violet 2B Conc., 2R Conc.

Methye Violet 6B Extra, 2B Extra, Extra Extra, 2R Extra, 4R Extra, 6R Extra.
New Phosphine R
Phenylene Brown PD, PD Conc.
Russian Red
Safranine BFF
Safranine BS, BS cConc., RFF, RFF Conc., G, G Con
Tannin Haliotrope.

Sulphide Colours

Thionone Black Paste.
Thionone Black PL Conc., PR Conc RN., 6R.
Thionone Brilliant Blue G.R,
Thionone Brown R. Conc, 2R Conc.
Thionone Corinth B Conc., G Conc.

Thionone Dark Brown M
Thionone Deep Black P Conc,
Thionone Drab R, G.
Thionone Green B, 2G, 5G.
Thionone Indigo R.B
Thionone Isabellina

Thionone Khaki G.
Thionone Navy Blue B Conc, 2R Con'
Thionone Printing Black New
Thionone Yellow G. R.

Mordant Colours

Alizarine Red SF Paste
Anteuracene Blue BP Paste, 2B Paste 2B Powder, 2BR Powder.
Anthraquinone Violet B Powder
Brilliant Chrome Violet 2B Paste
Diadem Chrome Black S, GN Extra, HN Extra, H Extra BX, F.

Diadem Chrome Blue Block HB Extra
Diadem Chrome Green B
Diadem Chrome Red BR
Gambine G Extra Paste
Monochrome Brown H Paste, G Paste H N Paste, GN Paste.

Monochrome Grey WM
Monochrome Orange R Paste
Monochrome Yellow GF Paste GFN Paste
Print Orange R Paste
Print Yellow G Paste.

Acid Colours

Acid Black.
Acid Magenta N
Acid Prune V
Acid Scarlet 4R,
Ad Yelow G,
Accid Cardinal B.

Brilliant Bordeaux B.
Carmoisine S
Fast Red A, A New.
Naphthel Blue Black 6B,
Naphthol Yellow S,
Naphthylamine Black H, 2B, 4B.

Orange II IV,
Ponceau 2R, 2R, Conc, 4R 4R, Conc.
G G Conc.
Tartrazine Supra N, RN, S.
Wool Scarlet 5R,

Direct Colours

Benzo Purpurine 4B, 6B,
Congo Red.
Diazamine Fast Yellow H,
Paramine Black B Extra,
Paramine Direct Black BH.

Paramine Direct Blue 2B,
Paramine Direct Brown G, 2G,
Paramine Direct Brown M,
Paramine Direct Green B, G.
Paramine Direct Orange R, G.

Paramine Direct Violet N
Paramine Direct Yellow Y, R, 2R, 2G,
Paramine Fast Bordeaux B
Paraphonine Yellow G

Vat Colours

Hydranthrene Brilliant Copper D
Hydranthrene Brown B Paste
Hydranthrene Brown BG Paste

Hydranthrene Dark Blue Paste
Hydranthrene Green Paste

Hydranthrene Oliv R
Hydrantherene Piolet Paste

Union Colours

Union Black
Union Orange Brown R

Union Orange Brown R, G
Union Orange R

Union Rose RG

Oil Colours

Brilliant Oil Black in lumps.
Brilliant Oil Crimson in lumps
Brilliant Oil Green in lumps
Brilliant Oil Green B in lumps

Brilliant Oil Orange R in lumps
Brilliant Oil Orange Y in lumps
Brilliant Oil Red in lumps

Brilliant Oil Violet in lumps
Brilliant Oil Yellow in lumps
Sudan I, II, III

Spirit Colours

pirit Black
pirit Blue
pirit Green

Spirit Orange
Spirit Red

Spirit Violet
Spirit Yellow

Leather Colours

Basic Dark Brown P
Basic Tan O
Chrome Leather Black B

Chro[illegible]er Black G
Chr[illegible]er Brown D
Chr[illegible]her Brown G

Chrome Leather Tan 20
Dark Acid Brown LR
Light Acid Brown L

Samples and Quotations on application.

SELLING AGE T :

Dolatram Kashiram & Co,

Rogay Building, Apollo Street Fort Bombay.

Telephone No. 4052 & 3658. **Telegrams, "MAMADOKAP"**

Sub agents Wanted Everywhere Terms on Application.

వైద్యగ్రంథములు

డాక్టరు ఆచంట లక్ష్మీపతి బి. ఎ., ఎం. బి. సి. ఎం

గారిచే రచియింపబడినవి.

1. అంటువ్యాధులు 0-12-0
2. పంజీవిద్య 1-0-0
3. కలరా 0-7-0
4. మలేరియా (చలిజ్వరము) 0-7-0
5. ఆయుర్వేదమునందలి కొన్ని ప్రశస్తయోగములు 0-4-0
6. Principles of Ayurvedic Treatment (English) 0-8-0
7. Some Important Prescriptions in Ayurvedic (English) 0-4-0

ఈ గ్రంథములు కోరువారు ఆంధ్ర ఆయుర్వేద ఔషధాలయము వారికి 19 పోలీసు కోర్టు, మింటు రోడ్డు, చెన్నపట్టణము అను విలాసమునకు వ్రాయవలెను. (1986)

మంచియుగంధనము

గనేరియా అను సెగరోగములకు ఉపకారము.

పథ్యము లేదు. వికారములో తనిలేదు. ఎలుకలు, ... అను నాలుగు విధముల సెగరోగములు నయమగును. ... వెల డబ్బీ 1-కి రు 2-4-0.

పంచాంగము

క్రొధసంవత్సరము. శ్రీపాదవారిది. అనేక ధర్మశాస్త్రవిషయములు కలవు. వెల 1-కి 0-2-0. నాలుగు ప్రతులకు తక్కువ పంపబడవు.

(1251) గంధర్వఫార్మసీ, రాజమండ్రి.

---

649 **నమ్మకము** 1842

బంగారు, వెండి, రత్నముల

నగలును, ఇతర వస్తువులును

కోరిన యిచ్చిన ప్రత్యేకాని వైకము ఇవ్వబడును.

ఉమ్మిడి - రామయ్య శెట్టి, గురుసామి శెట్టి కంపెని,

25, చైనాబజారురోడ్డు, మదరాసు.

నగల నాణ్యములగాను, శ్రీఘ్రముగాను తయారు చేసి విక్రయించుటకు ఉంచబడును. తయారు లేనివానిని అతిశీఘ్రముగా ఆర్డరు మేరకు తయారు చేసి ఇవ్వబడును. ఒకసారి ఆర్డరిచ్చి నగలు తయారు చేయించుకొన్నవారి మానమ్మకం తెలుసుకొనవచ్చును.

Printed and Published by K. Nageswara Rao, at the Andhra Patrika Press, 7 Thambu Chetty Street, Madras